సాక్షి 24|7

యాదాద్రి భువనగిరి

ఆదివారం 7-1-2018

ఇసుక మాఫియా..
అదుపే లేదయా!

జిల్లానుంచి జోరుగా అక్రమ రవాణా

- రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులు
- ఖాళీ అవుతున్న చెరువులు, వాగులు, వంకలు
- పలు ప్రాంతాల్లో ఫిల్టర్ల ద్వారా కృత్రిమ ఇసుక తయారీ
- నిద్దురోతున్న నిఘా యంత్రాంగం
- మొక్కుబడిగా ఇసుక రవాణా నిరోధక కమిటీలు



ఆలేరులో ఇసుకను తరలించేందుకు ఏర్పాటు చేసిన డంప్, (ఇన్‌సెట్‌లో) రాజాపేట మండలం నెమిల వాగునుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ (ఫైల్)

సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతోంది. చెరువులు, వాగులు, వంకలు అనే తేడా లేకుడా విచ్చలవిడిగా రాత్రింబవళ్లు జేసీబీలతో ఇసుకను తవ్వేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రతిరోజూ గుట్టుచప్పుడు కాకుండా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిరోధించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు

- మిగతా 2లో ▶

సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్



ఇంటింటికీ సీసీ కెమెరా అవసరం

వివరాలు 16లో

ఇంటింటికీ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరమని.. తద్వారా నేరాలను అదుపు చేయవచ్చని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ అన్నారు. భువనగిరి పట్టణ ప్రజల భాగ్యస్వామ్యంతో స్థానికంగా ఏర్పాటు చేసిన మెగా సీసీ కెమెరాలను శనివారం ఆయన ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీపీ ఈ.రామ చంద్రారెడ్డిలతో కలిసి ఓ కన్వెన్షన్ హాల్‌లో ప్రారంభించి మాట్లాడారు.

- సాక్షి, యాదాద్రి

బాలకార్మిక వ్యవస్థను
నిర్మూలించాలి

- కలెక్టర్ అనితారామచంద్రన్



ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

- భువనగిరిఅర్బన్

- వివరాలు 2లో

నేటి వీకెండ్‌లో..



బునాదిగాని కాల్వ సర్వే పనులు ప్రారంభం

బీబీనగర్ (భువనగిరి) : మండలంలోని మక్తా అనంతారం గ్రామం వద్ద ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు శనివారం బునాదిగాని కాల్వ విస్తరణ పనుల్లో భాగంగా భూమిని సేకరించేందుకు సర్వే ప్రారంభించారు. అయితే ఇటీవల రైతులు తమకు నష్ట పరిహారం చెల్లించకుండా భూసేకరణ ఎలా చేపడతారంటూ సర్వేను అడ్డుకున్నారు. దీంతో ఇరిగేషన్ డీఈ రవీంర్‌తోపాటు రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ బొక్క జైపాల్ రెడ్డిలు గ్రామానికి వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. తగిన నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఒప్పుకున్నారు. దీంతో సర్వే పనులను ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ రజినీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, ప్రదాన కార్యదర్శి సతీష్, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్ పాల్గొన్నారు.



రైతులతో చర్చిస్తున్న అధికారులు, టీఆర్ఎస్ నాయకులు

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

భువనగిరిఅర్బన్ : ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ లేకుండా నిర్మూలించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో ఆపరేషన్ స్మైల్‌పై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 6–14 సంవత్సరాల లోపు పిల్లలను ఎట్టి పరిస్థితిలలోను బడిలో ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టీలు, హోటళ్లు, కర్మాగారాలు, దుకాణ సముదాయాల్లో పనులు చేసే బాలలనుని గుర్తించి వారికి బడిలో చేర్పించాలన్నారు. స్మైల్‌లో భాగంగా భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్‌లను 3 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం నుంచి కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ రావుల మహేందర్‌రెడ్డి, జిల్లా లేబర్ అధికారి శ్రీనివాస్, సీడబ్ల్యూసీ చైర్మన్ నిమ్మయ్య, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి శారద పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అనితారామచంద్రన్

పర్యావరణ పరిరక్షణే ప్రధాన కర్తవ్యం కావాలి : కలెక్టర్

భువనగిరిటౌన్ : పర్యావరణ పరిరక్షణే ప్రతిఒక్కరి ప్రధాన కర్తవ్యం కావాలని కలెక్టర్ అనితారామచంద్రన్ పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణంలో శనివారం ప్రజాసైన్స్ వేదిక ఆధ్వర్యంలో పంపిణీ తలపెట్టిన వస్త్రం సంచులను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్లాస్టిక్ క్యారీ బాగుల వల్ల కూరగాలయలు, ఆహార పదార్థాలు విషతుల్యంగా మారే అవకాశం ఉందన్నారు. వస్త్రం, జనపనారతో తయారు చేసిన సంచులు మాత్రమే వాడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్షలాది మొక్కలను నాటుతుందని.. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్‌కుమార్, ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర కార్యదర్శి కందుకూరి సుదర్శన్, జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేశం, ఆ సంఘం జిల్లా నాయకులు జిట్ట భాస్కర్‌రెడ్డి, చిలకమారి గణేష్, దాసరి శ్రీనివాస్, చింతల సాయిబాబా, మల్లారెడ్డి, కురుపల్లి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





అల్లుకున్న బంధం

సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్‌లో ఓ ఇంట్లో సొరతీగ ఇళ్లంతా అల్లుకుంది. దీంతో ఇంటికి పచ్చటి శోభ సంతరించుకుని చూపరులను ఆకట్టుకుంటోంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్, సూర్యాపేట

16నుంచి ఓపెన్ డిగ్రీ ప్రయోగ పరీక్షలు

నల్లగొండ : డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎస్సీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని ఉమ్మడి జిల్లా రీజియన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ధర్మానాయక్ తెలిపారు. అభ్యర్థుల చిరునామాలకు కాల్ లెటర్లు పంపినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల పరిధిలోని అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించేందుకు నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఎస్సీ మొదటి సంవత్సరం, ఫస్ట్ సెమిస్టర్ ఫిజిక్స్, జువాలజీ పరీక్షలు జనవరి 16 నుంచి 21 వరకు, కెమిస్ట్రీ, జియాలజీ పరీక్షలు 22 నుంచి 28 వరకు, బాటనీ ప్రయోగ పరీక్షలు 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు, గణితం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతాయని వివరించారు.

ఇసుక మాఫియా.. అదుపే లేదయా!

▶ మొదటి పేజీ తరువాయి

వ్యవహరిస్తోంది.

ఇసుక అక్రమ రవాణా నిరోధించడానికి మండల స్థాయిలో ఉన్న కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఇసుక వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతూ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.

జిల్లాలో దాదాపు 500 వాహనాల్లో..

జిల్లాలో భువనగిరి, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, వలిగొండ, మోత్కూర్, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), మోటకొండూర్ అన్ని మండలాల్లో వందలాది వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీంతో భూగర్భజలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. స్థానిక అవసరాలను సాకుగా చూపెట్టి రాత్రివేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 500 వాహనాలను ఇసుక వ్యాపారానికి వినియోగిస్తున్నారంటే ఇసుక రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఆలేరు మండలంలో..

ఆలేరు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఆలేరు పెద్దవాగులోని ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ఈ ప్రాంతం ఏడారిగా మారుతున్నా.. ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. అధికారుల అండదండలతో ఇసుకను అడ్డగోలుగా తవ్వి పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారు. ఆలేరు శివారులో కొందరు రాత్రివేళల్లో జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. అలాగే గొలనుకొండలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకువచ్చి వ్యవసాయ బావి వద్ద డంప్‌గా ఏర్పాటు చేసి జనగామకు తరలిస్తున్నారు. మండలంలో సుమారు 90 ట్రాక్టర్లను ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు బిక్కేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. రాజాపేట మండలంలోని నెమిల, దూదివెంకటాపురం, రఘునాథపురం, పారుపల్లి, పాముకుంట, బేగంపేట, చల్లూరు తదితర గ్రామాల నుంచి ఇసుకు రవాణా చేస్తున్నారు.

యాదగిరిగుట్ట నుంచి..

యాదగిరిగుట్ట పట్టణం, మండలంలోని కొత్త గుండ్లపల్లి, చాకలిగిద్దెతో పాటు మండలంలోని కాచారం పరిధిలోని ధర్మారెడ్డిగూడెం, సైదాపురం పరిధిలోని మైలార్‌గూడెం, దాత్తర్‌పల్లి పరిధిలోని గొల్లగూడెం, మల్లాపురం, చొల్లేరు, జంగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. మండలంలో ఫిల్టర్ ఇసుక (కృత్రిమ) తయారవుతోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం పనులకు ఫిల్టర్ ఇసుకను మండలం నుంచే తరలిస్తున్నారని సమాచారం. మోటకొండూర్ మండలంలోని దిలావర్‌పూర్‌లోని రాత్రివేళలో ట్రాక్టర్‌ల ద్వారా డంప్ చేసి లారీలతో తరలిస్తున్నారు. అమ్మనబోలు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. కాటేపల్లి, చాడ, తేర్యాల, కొండాపూర్ గ్రామాల్లో వాగుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా అవుతోంది.

చౌటుప్పల్ మండలంలో ఇలా..

చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లిలో పెద్ద చెరువులో ఉన్న పట్టా భూముల్లో నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పట్టాదారులు ట్రాక్టర్ల యాజమానులకు ఎంతో కొంతకు అమ్ముకుంటున్నారు. ప్రైవేటు భూముల్లో బావులుగా తవ్వి ఇసుకను బయటకు తీసే ఈ వ్యవహారాన్ని అధికారులు అంతగా అరికట్టలేకపోతున్నారు. అంకిరెడ్డిగూడెం శివారులో ఉన్న గోల్డెన్ ఫారెస్టుకు చెందిన భూముల్లో ఉన్న కాల్వ నుంచి కూడా ఇసుక తరలుతోంది.

రామన్నపేట మండలం నుంచి..

రామన్నపేట మండలంలో మూసీ కేంద్రంగా ఇసుక వ్యాపారం మూడు పర్మిట్లు ఆరు ట్రిప్పుల మాదిరిగా జరుగుతోంది. మండంలోని పరిసర గ్రామాలను అనుకుని ప్రవహిస్తున్న మూసీ ఇసుక వ్యాపారులకు వరప్రసాదినిగా మారిందని చెప్పవచ్చు. శోభనాద్రిపురం, లక్ష్మాపురం, పల్లివాడ, సూరారం కేంద్రాలుగా ఇసుక వ్యాపారం సాగుతుంది. పర్మిట్ పొందిన ట్రిప్పుల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలించి ఇతరులకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను మూసీ నుంచి తరలిస్తున్నట్లు సమాచారం. **భువనగిరిఅర్బన్ నుంచి..** మండలంలోని తుక్కాపురం, హన్మాపురం, బస్వాపురం, చీమలకొండూరు, ముస్త్యాలపల్లి, వీరవెల్లి, తాజ్‌పూర్, రాయగిరి గ్రామాల్లో గతంలో అక్రమ ఇసుక రవాణా జరిగేది. ప్రసుత్తం బస్వాపురం, తాజ్‌పూర్, చీమలకొండూరు గ్రామాల్లో రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వలిగొండ మండలం మూసీ పరీవాహక గ్రామాల నుంచి రవాణా అవుతోంది. వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయయని.. ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

నిఘా కరువు !

ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారుల నిఘా కరువైంది. ఎప్పుడైనా అధికారులు ఇసుకను అడ్డుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహారిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇసుక వ్యాపారులపై కేసులు నమోదై కోర్టులకు వెళ్లిన వారిలో మార్పులు రాలేదు కదా.. దందా ఎక్కువ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి



ఎలాంటి అనుమతులు లేకుండా వాగుల నుంచి పట్టా భూమిలోంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపు చేయాలి. ఇసుకను తీసుకెళ్లడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పంటపొలాలు ఎండిపోతున్నాయి. వ్యాపారుల దగ్గరి నుంచి డబ్బులు దన్నుకుంటూ పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలి.

–గుండ్లపల్లి నర్సింహగౌడ్, యాదగిరిగుట్ట

ఇసుక అక్రమ రవాణాను అరికడతాం

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, పోలీస్, రవాణా, పంచాయతీ శాఖల అధికారులతో కలిసి మండలాల్లో నిఘా కమిటీలు ఉన్నాయి. వాటిని మరింత చురుకుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు చేసి ఇసుక రవాణాను అరికట్టి.. పర్యావరణాన్ని కాపాడుతాం.

– రవినాయక్, జాయింట్ కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా



'సూపర్' మూన్ జిగేల్

విద్యుత్ కాంతులకంటే తానేమి తక్కువేమి కాదు.. వాటి కంటే కూడా గొప్ప వెలుతురునిస్తాన్నట్టు వెలుగుతున్నాడు .. కదూ చంద్రుడు. శనివారం రాత్రి సూర్యాపేట 65వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన లైట్లకు దీటుగా చంద్రుడు వెలుతూరు ఇచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు.

-సాక్షి ఫొటోగ్రాఫర్, సూర్యాపేట

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

- అత్తా,మామ వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ
- మాల్ వెంకటేశ్వరనగర్‌లో ఘటన



నర్సింహ మృతదేహం

చింతపల్లి (దేవరకొండ): పురుగుల మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన రాపోలు నర్సింహ (25) రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పసుపుల భీమయ్య, రాములమ్మ కుమార్తె వసంతతో2015 సంవత్సరంలో వివాహం జరిగింది. దంపతులిద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన నర్సింహ గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ తరుణంలోనే గత నెల 31న రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. బంధువులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూశనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అత్తామామ వేధింపులు నర్సింహ ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

సారా నియంత్రణలో సత్ఫలితాలు

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.జీవన్‌సింగ్



సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌సింగ్

సూర్యాపేట : సారా నియంత్రణలో సత్ఫలితాలు సాధిస్తున్నామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.జీవన్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నల్లబెల్లం అమ్మకా లపై నియంత్రణ లేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు కొంత మేర వస్తుందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సారా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిపారు. వీటిపై సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా తెలబెల్లం అమ్మకాలు జరపవచ్చున్నా రు. అయితే ఎక్సైజ్ అధికారుల అనుమతి తీసుకుని చిన్న మొత్తంలో అరకేజీ, కేజీల చొప్పున అమ్మకాలు జరపాలన్నారు. సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, సీఐలు తిరుపతిరెడ్డి, బాలాజీనాయక్ పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు క్యాప్ ఎత్తివేయాలి

ప్రొఫెసర్ కంచె ఐలయ్య



అభివాదం చేస్తున్న నాయకులు

నాగార్జునసాగర్ : సుప్రీంకోర్టు పెట్టిన 50శాతం క్యాప్ ఎత్తివేసి జనాభా ప్రాతిపదికన అగ్రకులాలతో సహా అన్ని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం నాగార్జునసాగర్‌లో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మాదిగల రాజకీ య శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు రిజర్వేషన్లు ఇస్తామంటే చిన్నతనంగా భావించి మాకు వద్దన్న పటేల్, కమ్మ, కాపు, రెడ్డి, తదితర కులాలన్నీ నేడు రిజర్వేషన్లు పెంచాలని, వేరే కులాల్లో కలపాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. తాము దళితులుగా ఉంటామంటున్నారంటే దళితకులం ఎంతగొప్పదో అర్థం చేసుకోవాలన్నారు. అంబేద్కర్ కోరుకున్న అసమానతలు లేని సమాజం ఏర్పడాలంటే నిచ్చెనమెట్ల కులవ్యవస్థతో నిర్మితమైన భారతదేశానికి మాదిగ మహిళ ప్రధాని కావాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పిల్లలు చదివే పాఠశాలలకు గల వసతులనే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కల్పించాలన్నారు.

మద్దతు ఇస్తూనే మోకాలడ్డుతున్నాయ్

ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటిస్తూనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మోకాలడ్డుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ ఆరోపించారు. అంతకుముందు మాదిగల రాజ కీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. తాము మాలలకు వ్యతిరేకం కాదని జనా భాకు తగిన వాటా మాత్రమే అడుగుతున్నామన్నారు. తాము చేసే ధర్మపోరాటం విద్య, ఉద్యోగ, రాజకీ య, సంక్షేమం కోసమేనన్నారు. ఈశిక్షణ తరగతుల అనంతరం నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అల్లారం రత్నయ్య, కొండ్ర శంకర్‌మాదిగ, బొడ్డ రామన్న, చింతబాబు, చిలుక మర్రిగణేష్, కత్తుల తులసీదాస్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జెన్నీ రమణయ్యమాదిగ,ఎలీషాకుమార్, బీసీ జాతీయ నాయకులు ఆల్మాన్‌రాజు పాల్గొన్నారు.

ఆదినారాయణరెడ్డికి కన్నీటి వీడ్కోలు

- 13 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం
- ఇంజంవారిగూడెంలో అంత్యక్రియలు
- నివాళులర్పించిన ఎంపీ గుత్తా



నివాళులర్పిస్తున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నేరేడుచర్ల (హుజూర్‌నగర్): ఆస్ట్రేలియాలో అస్వస్థతకుగురై మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కొన ఆదినారాయణరెడ్డి (33)కి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెంలో శనివారం కుటుంబసభ్యులు, బంధు మిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. చితికి తండ్రి వెంకట్‌రెడ్డి నిప్పంటించారు. గ్రామానికి చెందిన కొన వెంకటరెడ్డి ఏకైక కుమారుడైన ఆదినారాయణరెడ్డి హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విధులు నిర్వర్తించడానికి వెళ్లాడు. గత డిసెంబర్ 25న తీవ్ర జ్వరంతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరాడు. మెదడు సంబంధిత వ్యాధితో ఆదినారాయణరెడ్డి మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. అతని మృతదేహం స్వగ్రామానికి రావడానికి సుమారు 13 రోజులు పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పాటు విదేశీ వ్యవహా రాల మంత్రి సుష్మాస్వరాజ్, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావుతో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నిం చారు.

మిన్నంటిన బంధుమిత్రుల రోదనలు

హైదరాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం నేరుగా ఇంజంవారిగూడానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. అప్పటికే వేచిఉన్న బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఉద్యోగం కోసం వెళ్లిన ఆదినారాయణరెడ్డి విగతజీవుడిగా మారి గాజు పేటికలో రావడాన్ని చూసి భార్య శిరీష, తల్లిదండ్రులు రోదించినతీరు అందరినీ కంటతడి పెట్టించింది.

ఎంపీ గుత్తా పరామర్శ

ఆదినారాయణరెడ్డి భౌతిక కాయాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇంజంవారిగూడెంలో సందర్శించి నివాళులర్పించారు. ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు తాటికొండ రామనర్సింహారెడ్డి, చెన్న బోయిన సైదులు, జ్యోతిబాబు, చింతమల్ల సైదులు, మోతీలాల్, ఇనుపాల పిచ్చిరెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కొణతం చిన్న వెంకటరెడ్డి, తాళ్ల రామకృష్ణారెడ్డి, వల్లపురెడ్డి, పాండు నాయక్, రాంచందర్‌నాయక్ కిరణ్, రాంరెడ్డి, తహసీల్దార్ కృష్ణ నాయక్, జ్యోతిలక్ష్మి, అశోక్‌రెడ్డి ఉన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం



అరుణ మృతదేహం

బీబీనగర్ (భువనగిరి) : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన మాయకోటి అరుణ(50) తన కుమారుడితో కలసి బైక్‌పై బీబీనగర్ వైపు నుంచి పెద్ద కందుకూరుకు వెళ్తుండగా టోల్ ప్లాజా సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాంకర్ ఢీకొని వ్యక్తి..



గోపిరెడ్డి

నేరేడుచర్ల (హుజూర్‌నగర్) : మండల కేంద్రానికి చెందిన కొణతం గోపిరెడ్డి (76) శనివారం ఉదయం హుజుర్‌నగర్ రోడ్డు నుంచి టీవీఎస్ మోపెడ్‌లో గాలి పోవడంతో నెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న సిమెంట్ డస్టు ట్యాంకర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మిర్యాలగూడ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఏఎస్ఐ సాగర్‌రావు తెలిపారు. మృతుడుకి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజుర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.

ఆటో,బైక్ ఢీ .. యువకుడు..

గుర్రంపోడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలికి చెందిన హర్ష(22) ఎయిర్‌టెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హర్ష శనివారం రాత్రి నాంపల్లి నుంచి గుర్రంపోడు వైపు వస్తున్నాడు. ఇదే క్రమంలో మండలంలోని శాఖాజిపురం గ్రామ సమీపంలో ఆటో ఢీకొట్టడంతో హర్ష అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు.

ఆదివారం | జనవరి | 7 | 2018 సాక్షి

వాతావరణం

రానున్న 24 గంటల్లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర, వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల్లోని ఉత్తర ప్రాంతాల్లో చలి పెరగనుంది. దేశంలోని వాయువ్య ప్రాంతంతోపాటు తూర్పు మధ్యప్రదేశ్‌లో చలి గాలులు వీచే అవకాశం ఉంది.

నల్లగొండ వాతావరణం

గరిష్టం కనిష్టం

29.4°/15.4°

జాతీయం

నగరం	గరిష్ట	కనిష్ట
ఢిల్లీ	20.8	04.2
కోల్‌కతా	23.4	11.6
బెంగళూరు	27.2	14.7
ముంబై	29.6	15.7
చెన్నై	29.1	20.0

పట్టణ వాతావరణం

పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట	పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట
నెల్లూరు	31.0/20.5	రాజమండ్రి	29.9/18.2
కర్నూలు	31.0/17.5	తాడేపల్లిగూడెం	29.9/18.2
అనంతపురం	30.8/15.0	చిత్తూరు	29.8/15.8
ఒంగోలు	30.6/20.1	తిరుపతి	29.8/15.8
మహబూబ్‌నగర్	30.6/16.1	విజయవాడ	29.7/17.0
నిజామాబాద్	30.6/14.4	హైదరాబాద్	29.6/13.1
మెదక్	30.5/10.3	రంగారెడ్డి	29.6/13.1
గుంటూరు	30.4/15.4	వరంగల్	29.3/12.0
కడప	30.3/16.0	నల్లగొండ	29.1/15.4
ఖమ్మం	30.2/09.4	కాకినాడ	29.0/18.5
ఆదిలాబాద్	30.2/07.4	శ్రీకాకుళం	28.8/14.4
కరీంనగర్	30.0/11.2	విజయనగరం	28.8/14.4
ఏలూరు	29.9/18.2	విశాఖపట్నం	28.7/18.5

బుల్లితెర

W

సాక్షి SAKSHI TV


ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 సత్యవాక్యం
ఉ.07.00 న్యూస్ 360
ఉ.07.30 కేఎస్ఆర్ లైవ్ షో
ఉ.08.30 సరదాగా కాసేపు
ఉ.09.30 జ్యూక్ బాక్స్
ఉ.10.00 సాక్షి న్యూస్
ఉ.11.30 సదరన్ స్పైస్
మ.12.30 ప్రాపర్టీ ప్లస్
మ.02.30 న్యూస్ ఫీచర్
సా.04.30 కొత్త ప్రపంచం
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 జనపథం
సా.06.00 రీజనల్ న్యూస్
సా.06.30 న్యూస్ ఫీచర్
రా.07.30 స్టార్ స్టార్
రా.08.00 మనసులో మాట
రా.09.00 న్యూస్ 360


టీవీలో ఈరోజు సినిమాలు




జెమిని మూవీస్
ఉ.07.00 బోస్
ఉ.09.30 జగపతి
మ.12.00 అపరిచితుడు
మ.03.00 కత్తి కాంతారావు
రా.09.00 ఛాలెంజ్




మూవీస్ నౌ
ఉ.06.45 ద రాత్ ఆఫ్ వజ్రా
ఉ.09.00 క్లాష్ ఆఫ్ ద టైటన్స్
ఉ.11.00 ద జంగిల్ బుక్
సా.04.15 రష్ అవర్ 2
సా.06.05 ద అవెంజర్స్




హెచ్‌బీవో
ఉ.06.00 లైసెన్స్ టు వెడ్
ఉ.07.27 గ్రీన్ లాంతర్న్
ఉ.09.30 స్టోర్క్స్
మ.12.42 300
సా.06.56 వార్ డాగ్స్



స్టార్ మూవీస్
ఉ.06.11 పిక్సెల్స్
ఉ.08.04 ద ఇంక్రెడిబుల్స్
ఉ.10.23 కార్స్
మ.12.43 టర్బో
సా.04.42 ఫ్రోజెన్



మా మూవీస్
ఉ.07.00 నిర్ణయం
ఉ.09.00 లీడర్
మ.12.00 సీమటపాకాయ్
సా.06.00 పసివాడి ప్రాణం
రా.09.00 అశోక్



జీ సినిమా
ఉ.04.45 బ్లాక్ అండ్ వైట్
ఉ.10.11 చెన్నై ఎక్స్‌ప్రెస్
మ.01.08 హమ్ ఆప్ కే హై కౌన్
సా.05.27 కమాండో 2
రా.08.00 ఏక్ రిష్తా:ద బాండ్ ఆఫ్ లవ్

తిరుమల సమాచారం

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు	–	ఖాళీ లేవు
రూ.50 గదులు	–	ఖాళీ లేవు
రూ.100 గదులు	–	ఖాళీ లేవు
రూ.500 గదులు	–	ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ	–	ఖాళీ లేవు
వసంతోత్సవం	–	ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం	–	ఖాళీ లేవు



యాదాద్రి సమాచారం

- ఉదయం 4 గంటల నుంచి ఆలయం తెరుస్తారు.
- ఉదయం 4గంటల నుంచి 4:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం.
- ఉదయం 4:30 గంటల నుంచి 5:00 గంటల వరకు బాలబోగం.
- ఉదయం 5:00 గంటల నుంచి 6:00 గంటల వరకు స్వామి అమ్మవార్లకు అభిషేకం.
- ఉదయం 6:00 గంటల నుంచి 7:15 గంటల వరకు సహస్రనామార్చన, ఆరాధన.
- ఉదయం 7:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:00గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు ప్రారంభం.
- మధ్యాహ్నం 12:00గంటల నుంచి 12:30గంటల వరకు స్వామి అమ్మవార్లకు నివేదన.
- మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు.
- మధ్యాహ్నం 3:00 గ ంటల నుంచి 4 :00 గంటల వరకు ఆలయం మూసివేత.
- సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ధర్మ , ఉభయ దర్శనాలు ప్రారంభం.
- రాత్రి 7:00 గంటల నుంచి రాత్రి 8:15 గంటల వరకు ఆరాధన, సహస్రనామార్చనలు.
- రాత్రి 8:15 గంటల నుంచి 9గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు.
- రాత్రి 9గంటల నుంచి 9:30 గంటల వరకు పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేత.
- రాత్రి 9:30 గంటల నుంచి 10గంటల వరకు ద్వార భంధనం, ఆలయం మూసివేత.
- **విశేషాలు** : ఉదయం 8:30 గంటల నుంచి 10గంటల వరకు సుదర్శన హోమం , 10గంటల నుంచి 12గంటల వరకు స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం.



రైతుల ఆత్మగౌరవాన్ని పెంచేలా పథకాలు



పెద్దకాపర్తి : పోస్టాఫీసుల ద్వారా పంటల పెట్టుబడి పథకం డబ్బులు చెల్లించాలని చేతులు లేపిన రైతులు

- వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
- పంటల పెట్టుబడి పథకం అమలుకు ప్రణాళికలు
- అందులో భాగంగానే రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని వెల్లడి

చిట్యాల (నకిరేకల్) :

రైతుల ఆత్మగౌరవాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతుల పంటల పెట్టుబడి పథకం అమలు చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మే నెల నుంచి రైతుల ఎకరా భూమికి రూ.4 వేలు అందిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే ముందస్తుగా ఈ పథకం అమలుపై రైతుల అభిప్రాయాలను, సూచనలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 2,635 కేంద్రాల్లో రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ వేదికల్లోనే రైతు సమన్వయ సమితిలు సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. రైతు సమన్వయ సమితిలు రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా పనిచేస్తామని తెలిపారు.

పంటల పథకం డబ్బులు ఎలా అందించాలి ..?

రాష్ట్ర ప్రభుత్వం మే నుంచి పెట్టుబడి కింద ఇచ్చే డబ్బులు ఎలా ఇవ్వాలని మంత్రి రైతులను ప్రశ్నించారు. దీంతో మెజారిటీ రైతులు పోస్టాఫీసుల ద్వారా అందించాలని సూచించారు. కాగా మరికొందరు ఇప్పటికే పోస్టాఫీసుల ద్వారా పింఛన్ డబ్బులకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాగా మరికొందరు మీ సేవ కేంద్రాల ద్వారా డబ్బులు అందించాలని కోరారు. దీంతో తగిన పరిశీలన చేసి మెరుగైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

తెలంగాణ.. దేశానికే ఆదర్శం : మంత్రి జగదీశ్‌రెడ్డి

మిషన్ కాకతీయ, మిషన్ భగిరథ, నిరంతర విద్యుత్, పంటల పెట్టుబడి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా మారనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని 12 గంటలు చాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ జగన్నాథం, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ విశాలాక్షి, ఎంపీ పీ బట్టు అరుణ అయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, కాటం వెంకటేశం, కూనూరు సంజ య్ దాస్‌గౌడ్, వెంకటేశం పాల్గొన్నారు.

చికెన్ (సుగుణ)	స్కిన్	స్కిన్‌లెస్
	160	190

భవిష్యం

మేషం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.



కర్కాటకం: ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన పరిస్థితి. దేవాలయాలు సందర్శిస్తారు.

కన్య: బంధువులతో తగాదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు గందరగోళ పరిస్థితి.

తుల: ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.

వృశ్చికం: ఆసక్తికరమైన సమాచారం. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: ఆదాయం తగ్గుతుంది. మానసిక ఆందోళన. దూర ప్రయాణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కుంభం: ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, వాహన యోగం. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి దాయకంగా ఉంటాయి.

మీనం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. మీ ఊహలు నిజం కాగలవు. శుభ వర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

– సింహంభట్ల సుబ్బారావు

Bhuvanagiri Plus
మన భువనగిరి | సాక్షి | ఆదివారం | జనవరి | 7 | 2018
Sunday Special

భువనగిరి 9949236458, బీబీనగర్ 9948977955, వలిగొండ 9705346245, భువనగిరి టౌన్ 9676872383, భువనగిరి అర్బన్ 9705741485, భూదాన్‌పోచంపల్లి 9705346242

డ్యాన్స్‌లో మేటి రాధిక

- పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతే..
- స్వతహాగా మెళకువలు నేర్చుకుంటున్న యువతి
- కొరియోగ్రాఫర్ కావడమే లక్ష్యంగా ముందుకు..

భువనగిరి :

ఆమె డ్యాన్స్ చేస్తే బహుమతి రావాల్సిందే. ఎవరి శిక్షణ లేకుండానే పలు డ్యాన్స్ పోటీల్లో పాల్గొంటూ.. అందరినీ ఆకట్టుకుంటోంది రాధిక. భువనగిరి పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన చిప్ప నరేశ్, అనిత దంపతుల తృతీయ కుమార్తె రాధిక. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఆమెకు అపారమైన ఇష్టం. ఐదో తరగతి చదివుతున్నప్పటి నుంచి టీవీల్లో వస్తున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లను చూస్తూ వాటిన అనుకరిస్తూ ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుండేది. అప్పటి నుంచే పట్టణంతోపాటు, డివిజన్, జిల్లా స్థాయిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బహుమతులను సాధిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం స్థానిక ఎస్ఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆమె డ్యాన్స్‌లో రాణిస్తోంది.

వివిధ రకాల నృత్యాలు..

రాధిక ఫోక్, వెస్ట్రన్, దాండియా, గుజరాతీ, పంజాబీ, భారతనాట్యం, హిప్ వంటి రకాల నృత్యాలు చేస్తోంది. నవంబర్‌లో మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతి సాధించింది. వీటితోపాటు భువనగిరిలోని పల్లవి ఫెస్ట్–2017లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అందరి చేత ఔరా అనిపించుకుంది.


అబ్బాయి వేషధారణలో రాధిక


సుద్దాల అశోక్‌తో రాధిక


నృత్యం చేస్తున్న రాధిక

కొరియోగ్రాఫర్ కావాలన్నదే నా లక్ష్యం

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందు కోసం డ్యాన్స్‌లో కొత్త కొత్త మెళకువలను స్వయంగా ఆలోచిస్తున్నాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే చదువుతోపాటు డ్యాన్స్‌లో కూడా రాణిస్తున్నాను. ముందు మంచి నృత్యాలు చేయాలని నిర్ణయించుకున్నా.

– రాధిక

మినీ అక్వేరియానికి.. యమ క్రేజ్..


మినీ అక్వేరియమ్‌లు



భువనగిరి : గృహాల్లో అలంకరణకోసం అక్వేరియమ్ ఏర్పాటు చేసుకోవడం ప్రస్తుతం క్రేజీగా మారింది. సీసం గ్లాసులో చేపలు ఉన్న అక్వేరియాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజులుగా భువనగిరి పట్టణంలో రహదారి పక్కన వీటిని విక్రయిస్తున్నారు. వీటి ధర రూ.150 నుంచి రూ.300 వరకు ఉంది.

సోలార్ లాంతర్..

భువనగిరి : రాత్రి సమయాల్లో వెలుతురు కోసం ఉపయోగించే టార్చి లైట్ ప్రస్తుతం సోలార్ బ్యాటరీలతో మార్కెట్‌లోకి వచ్చాయి. పగలు సోలార్ ద్వారా బ్యాటరీ చార్జింగ్ అయి రాత్రి సమయంలో చాలా సమయం వరకు లైట్ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వీటి వాడకం ఎక్కువగా ఉంది. దీని ధర రూ.300 వరకు ఉంది.

(న్యూట్రెండ్)



PUBLIC DEMAND



డ్రైయినేజీ శుభ్రం చేయాలి

భువనగిరిటౌన్ : పట్టణంలోని మీనానగర్‌లో గల గ్రంథాలయం ఎదుట ఉన్న డ్రెయినేజీలో చెత్త పేరుకుపోతోంది. వారానికోసారి శుభ్రం చేసి అందులో నుంచి వచ్చే చెత్తను గ్రంథాలయం ముందు వెయ్యడంలో దుర్వాసన వస్తోంది. డ్రెయినేజీ శుభ్రం చేసి.. అందులో నుంచి వచ్చే చెత్తను తక్షణమే తరలించే విధంగా చూడాలి.

– తౌసిఫ్



డ్రైయినేజీ వెడల్పు చేయాలి

భువనగిరిటౌన్ : పట్టణంలో ఇంధిరానగర్‌లో డ్రె యినేజీ చిన్నగా ఉండంతో పాటు లోతుగా ఉం ది. దీంతోతో చిన్నారులు అందులో పడి ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది. తక్షణమే చర్యలు తీసుకుని డ్రెయినేజీ వెడల్పు చేయాలి.

– నరేష్

మంచినీరు సరఫరా చేయాలి



భువనగిరిటౌన్ : పట్టణంలోని ప్రజల డిమాండ్ మేరకు నీరు సరఫరా కావడంలేదు. ముఖ్యంగా ఖాజీమోల్లాలో ఐదు రోజులకోసారి మంచి నీరు వస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజల డిమాండ్ మేరకు నీరు సరఫరా చేయాలి.

– షకీల్

పనులు వేగవంతం చేయాలి

- యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎంఓ భూపాల్‌రెడ్డి
- అధికారులకు తగు సూచనలు, సలహాలు



నిర్మాణ పనులు పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న సీఎంఓ భూపాల్‌రెడ్డి

యాదగిరికకొండ (ఆలేరు):

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సీఎంఓ భూపాల్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆర్‌అండ్ బీ అధికారులకు తగిన సూచనలు సలహాలిచ్చారు. నాలుగు దిక్కులకు రా నున్న రాజగోపు రాల పనులు మరింత ఆలస్యం కానివ్వ కూడదన్నారు. అలాగే దక్షిణదిక్కులో రానున్న రాజగోపురం మరింత ఆలస్యం కాకుండా పనులను వేగవంతం చేయాల న్నారు. అలాగే ప్రస్తుతం పనులు నడు స్తున్న గర్భాలయంపై స్లాబ్‌ను వేసే పను లు చకచకా కానివ్వాలన్నారు. ఈ పను లన్నీ ఎప్పటికప్పుడు సచివాలయంలో సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొ న్నారు. అంతకు ముందు ఆయన గర్భా లయం, ఆళ్వార్ల స్థూపాలు, ఆలయంలో రానున్న ముఖ మండపాలు, రాజ గోపు రం నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఆర్‌అండ్ బీ అధికారులు రవీంద్రనాయక్, స్థపతు లు సుందర్‌రాజన్, వేలు, వైటీడీఏ ప్రధా న కార్యదర్శి మధు, పాల్గొన్నారు.

ఆలయంలో విశేష పూజలు



యాదగిరికొండ (ఆలేరు) : యాద గిరిగుట్ట శ్రీ లక్ష్మీన రసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం నిత్య కైంక ర్యాలను నిర్వహించారు. అలాగే పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభా యమానంగా అలంకారం చేశారు. అనంతరం స్వామి అమ్మవా ర్ల సేవకు ముందు వేద పండితులు, రుత్విక్కులు, పంచ సూక్తా లు, పంచోపనిషత్తులు, దశ శాంతులను పారాయణం చేశారు. ఉదయం సుదర్శన హోమంలో లక్ష్మి, గరుడ, నారాయణ, ఆం జనేయం, వంటి దేవతల మూల మంత్రాలతో హవనం చేశారు. కార్యక్రమంలో స్థానాచార్యులు రాఘవాచార్యులు , ఈఓ గీతారె డ్డి , ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, సురేం ద్రాచార్యులు, గట్టు యాదగిరిస్వామి, కాండూరి వెంకటాచార్యు లు అధికారులు దోర్బలభాస్కర శర్మ, సంద్ర మల్లేష్ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

- చెర్వుగట్టుపై భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్


అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నార్కట్‌పల్లి (నకిరేకల్) : చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర శర్మ స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బంది లు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేపడుతున్న పనులను వారు శనివారం జేసీ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ముఖ్యమంగా వస తుల కల్పన, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.గుట్టపైకి వెళ్లే వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటచారి, ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ నల వెంకన్న, దేవాలయ ఏసీ సులోచన, ఆర్టీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ విజయలక్ష్మి, సీఐ కాస్ట్రోరెడ్డి , ఎంపీడీఓ గుర్రం సురేశ్, కార్యనిర్వహణ అధికారి అంజనారెడ్డి, దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ మల్గ రమ ణ బాలకృష్ణ, ఎంపీటీసీ నల్ల అనిత, తిరుపతిరెడ్డి, యామ దయకర్, మోహన్‌రెడ్డి, లింగస్వామి ఉన్నారు.

వేములవాడకు బస్ సర్వీస్ ప్రారంభం

రాజాపేట (ఆలేరు) : యాదగిరిగుట్ట నుంచి రాజాపేట మీదుగా వేమలవాడకు వెళ్లేందుకు శనివారం బస్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు డిపో డిప్యూటీ సూప రింటెండెంట్ అనూక్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి రాజాపేట, కొమురవెల్లి, సిద్దిపేట, సిరిసిల్లా మీదుగా వేములవాడకు మధ్యాహ్నం 3-15కు చేరుకుంటుందని, అనంతరం తిరిగి బయలుదేరి ఇవే గ్రామాల మీదుగా యాదగిరిగుట్టకు సాయంత్రం 6-45 గంటలు చేరు కుంటుంది. తిరిగి బయలుదేరి రాత్రి 10 గంటలకు వేములవాడకు చేరుకుంటుందని ఇలా రెండు ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు బస్సు సౌక ర్యాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో డ్రైవర్ శ్రీను, కండాక్టర్లు ఆర్ లక్ష్మీపతి, నర్సయ్య, గ్రామస్తులు నాగరాజు, శంకర్ పాల్గొన్నారు.


బస్ సర్వీస్‌ను ప్రారంభిస్తున్న ఆర్టీసీ అధికారులు

20న ఉమ్మడి జిల్లా నియోగి బ్రాహ్మణ సమావేశం


మాట్లాడుతున్న బండారు రాంప్రసాదరావు

నల్లగొండ కల్చర్ : నల్లగొండ పట్టణంలో ఈ నెల 20వ తేదీన ఉమ్మడి జిల్లా నియోగి బ్రాహ్మణ రాజకీయ వేదిక సమావేశం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు బండారు రాంప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చకి లం వేణుగోపాల్‌రావు ఇంట్లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కరణాలుగా పిలువబడుతున్న నియోగి బ్రాహ్మణులు, ఆస్తులు కోల్పో యి, ఇప్పటి పరిస్థితుల్లో ఇమడలేక సతమతమవుతున్నా రన్నారు. సమస్యల సాధనకు నియోగి బ్రాహ్మణులంతా ఒక్కటిగా ఉండి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. సమావేశానికి బ్రాహ్మణులు అధిక సంఖ్య లో తర లిరావాలని కోరారు. సమావేశంలో చకిలం అనిల్‌కుమా ర్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చకిలం వేణుగోపాల్‌రావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆకునూరు పాండురం గారావు, కార్యదర్శి భద్రంరాజు, కృష్ణప్రసాద్, చకిలం సంధ్యారాణి, గావూజీ హన్మంతరావు, సంతోష, శ్రీని వాసరావు పాల్గొన్నారు.

సుంకిశాల సేవకుడు.. మల్లారెడ్డి





వలిగొండ(భువనగిరి) : యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి ఉద్యోగరీత్యా 1981లో నైజీరియా వెళ్లాడు. అక్కడ 1988 వరకు ఉన్నాడు. 1989లో అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డాడు. ఆ సమయంలోనే తన సొంతూరికి సేవ చేయాలనే ఆలోచనతో 1997లో శ్రీ వేంకటేశ్వర సాంఘిక సంక్షేమ సేవా సమితి ఏర్పాటు చేశారు. అదేఏడాది స్వగ్రామంలో ఐదెకరాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయాన్ని నిర్మించాడు. 2005లో రూ.2కోట్లతో వలిగొండలో శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలను నిర్మించాడు. తాను చదువుకున్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో సుమారు కోటి రూపాయలతో శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలను నిర్మించాడు. సుంకిశాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 లక్షలు, వలిగొండలో ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.6 లక్షలు, నలగొండ జిల్లా కేంద్రంలో పింగళి రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి వసతి గృహానికి రూ.5 లక్షలు, సూరదాస్ భవనానికి రూ.5 లక్షలు విరాళం అందించారు. హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి రూ. 80 లక్షలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిఏటా గ్రామంలో ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడమే కాకుండా గ్రామ అభివృద్ధిలో తనవంతు సహకారం అందిస్తున్నాడు.

పిల్లలందరూ చదువుకోవాలని..



అనంతగిరి(కోదాడ) : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ రామినేని వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా 1997లో బ్రిటన్‌కు వెళ్లాడు. కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డాడు. పుట్టిన ఊరిపై మమకారంతో గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాడు. అమీనాబాద్‌లోని పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలో మూడు వేల గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడంతో ప్రభుత్వం పాఠశాల భవనం నిర్మించింది. అదేవిధంగా పాఠశాలలో ఆడిటోరియం నిర్మాణానికి రూ1.5 లక్షలు విరాళంగా అందజేశాడు. అంతేకాకుండా ఏటా తన తండ్రి జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేస్తున్నాడు. స్వగ్రామం, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చాడు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు.



ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాలి

గ్రామంలోని పేద విద్యార్థులకు సాయం చేయడం ఎంతో తృప్తినిచ్చింది. ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాలనేది నా లక్ష్యం. పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగింది. విద్యార్థులల తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబాయి గుర్వయ్య తోడ్పాటు మరువలేనిది. సాయం చేస్తేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

- రామినేని వెంకటేశ్వరరావు,ఎన్ఆర్ఐ, అమీనాబాద్

విద్యా ప్రదాతలు

9న ప్రవాసీ భారతీయ దివస్

- విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న ఎన్ఆర్ఐలు
- పలు గ్రామాల్లో కళాశాలలు, పాఠశాలల నిర్మాణం
- ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు
- అంతేకాకుండా గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు



వలిగొండలో పైళ్ల మల్లారెడ్డి నిర్మించిన శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల

అన్నిదానాల్లోకెల్ల విద్యాదానం గొప్పదంటారు.. వ్యక్తి ఉన్నతికి చదువే ఆయుధం అని గ్రహించిన ప్రవాస భారతీయులు పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. కన్న నేలను, పెరిగిన గ్రామాన్ని మరవకుండా, సుదూర ప్రాంతంలో ఎంతోఎత్తులో ఉన్నా తమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారు. పాఠశాల, కళాశాలల భవనాలను నిర్మించి, మౌలిక కల్పిస్తూ, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 9న ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉమ్మడి జిల్లాలోని ఎన్ఆర్ఐలపై ఈవారం వీకెండ్ స్పెషల్.

లాటా.. తెలుగు బాట



అమెరికాలో చిన్నారులకు పాఠాలు బోధిస్తున్న శ్రీధర్

కోదాడఅర్బన్ : కోదాడ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు సాతులూరి శ్రీధర్ అమెరికాలోని లాస్‌ఏంజెల్‌లో నివాసముంటున్నాడు. 14ఏళ్ల కిత్రం ఉద్యోగరీత్యా వెళ్లిన శ్రీధర్ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ తెలుగు అసోసియేషన్‌ను స్థాపించి, వాటి కార్యకలాపాల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నాడు. లాస్ ఏంజెల్‌లో తెలుగు అసోసియేషన్ (లాటా)కు రెండేళ్లు కార్యదర్శిగా పనిచేసిన ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులను అక్కడికి ఆహ్వానించారు. ప్రస్తుతం లాటా బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా ఎన్నికై రెండేళ్లుగా పదవిలో కొనసాగుతున్నాడు.

పాఠశాల ఏర్పాటు..

లాస్ ఏంజెల్‌లో స్థిరపడిన తెలుగు వారి పిల్లలకు తెలుగు భాషను నేర్పేందుకు, వారు తెలుగులో పట్టు సాధించేందుకు పాఠశాలను స్థాపించాడు. వారాంతాలలో నిర్వహించే తరగతులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తింపు కూడా ఉంది. ఈ పాఠశాలలో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు కూడా అందజేస్తుండడం గమనార్హం.

అభివృద్ధికి విరాళాలు

అమెరికాలోనే కాక తన సొంత ప్రాంతంలో కూడా శ్రీధర్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అక్కడ నివాసముండే తన సోదరి, సోదరుడి ద్వారా ఈ ప్రాంతంలోని మేళ్లచెర్వు మండలం రాఘవాపురంలోని ఆలయం, నేరేడుచర్ల మండలం కల్లూరులో దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందజేశాడు. మున్ముందు తన శక్తి మేర మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని శ్రీధర్ తెలిపాడు.

మంచికంటి దాతృత్వం

చండూరు (మునుగోడు): చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన డాక్టర్ మంచికంటి లక్ష్మయ్య 1976లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. తను సంపాదించిన దానిలో కొంత గ్రామానికి ఖర్చు చేయాలనే ఆలోచన, ఆనాడు కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. 2003లో తన నాయనమ్మ మంచికంటి గోపమ్మ స్మారకార్థం కోటి రూపాయలతో గ్రామంలో పాఠశాల భవనాన్ని, తండ్రి మంచికంటి యాదగిరి స్మారకార్థం రెండు కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించాడు. పాఠశాలను ప్రభుత్వానికి అప్పజెప్పగా, జూనియర్ కళాశాలను మంచికంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా నడుపుతున్నారు. తాజాగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు.



విద్యార్థినికి ప్రోత్సాహకం అందజేస్తున్న లక్ష్మయ్య

ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు..

మంచికంటి నిర్మాణం చేసిన భవనంలోనే ప్రాథమిక, ఉన్నత, జూనియర్ కళాశాల నడుస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించగా, 12 మంది విద్యావలంటీర్లను ట్రస్ట్ నియమించింది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు అంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉచితంగా బోధన చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచిత బస్సుపాస్‌ల సౌకర్యం, జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రస్ట్ ద్వారానే ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నారు.

మెడిసిన్ చేయాలనుకునే వారికి చేయూత

మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకు ట్రస్ట్ సహకారం అందిస్తుంది. ఇప్పటికే ఓ విద్యార్థిని మెడిసిన్ చదువుతుంది. మరో ముగ్గురు విద్యార్థులకు మెడిసిన్ కోసం కోచింగ్ ఇప్పిస్తున్నారు. పేద విద్యార్థులు మెడిసిన్ చేయాలనుకున్నవారు ట్రస్ట్‌ను సంప్రదిస్తే ఉచితంగా చదివిం చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు.

పేదవిద్యార్థులను ఆదుకునేందుకే..



పేదవిద్యార్థులకు ఉచిత విద్య అందించడమే అన్నయ్య లక్ష్యం. ఆయన ఆలోచన అంతా గ్రామ అభివృద్ధే. పేదలు చదువుకోవాలనే తపన ఉంది. ట్రస్ట్ బాధ్యతలు నాకు అప్పగించారు. అన్నయ్య లక్ష్యం అమలు చేయడానికి నా వంతు కృషిచేస్తున్నా.

- మంచికంటి వెంకటరమణ, ట్రస్ట్ డైరెక్టర్



సేవా కార్యక్రమాల్లో పాస్


పెంచికల్‌దిన్నెలో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

నేరేడుచర్ల(హుజూర్‌నగర్): నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు అరిబండి శ్యాంప్రసాద్ (అమెరికా), పారుపల్లి జ్యోతి (అమెరికా), నరజాల రవికుమార్ (సింగపూర్), సాయి(అమెరికా)లు తమ సొంతూరికి సేవ చేయాలనే తపనతో 'పాస్' స్వచ్ఛంద సంస్థను (పెంచికల్‌దిన్నె అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్) 2016లో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ప్రొజెక్టర్, కంప్యూటర్ పాఠాలు బోధించే టీచర్, స్కూల్ వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో సోలార్ ప్లాంట్, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారానికి లక్ష రూపాయలు కేటాయించారు. ఇవేకాకుండా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్‌కు అవసరమయ్యే పరికరాలను విరాళంగా ఇచ్చారు. గ్రామంలోని దేవాలయ అభివృద్ధికి, అభివృద్ధి కార్యక్రమాల వేదికకు 10 కుంటల స్థలాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షల రూపాయలు అందజేశారు. ఇవే కాకుండా గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

స్ఫూర్తిదాయకంగా నిలిచారు



సొంత గ్రామ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు అందిస్తున్న చేయూత స్ఫూర్తిదాయకం. వారి సేవలు మరువలేనివి. సొంత ఊరిపై మమకారంతో పాఠశాల, హాస్పిటల్, దేవాలయం, గ్రంథాలయం, శ్మశాన వాటికలకు విరాళాలు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ముమ్ముందు ఎన్‌ఆర్‌ఐల సహకారంతో గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.

– సుంకరి క్రాంతికుమార్, సర్పంచ్, పెంచికల్‌దిన్నె

ఎల్లప్పుడు సహకరిస్తాం



గ్రామాభివృద్ధికి పాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎల్లప్పుడు సహకారం అందిస్తాం. గ్రామంలో పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు తమ సంస్థ ద్వారా అనేక నిధులు వెచ్చించాం. గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారాన్ని అందించాం. గ్రామంలోని పేదల అభ్యున్నతికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం.

– పారుపల్లి జ్యోతి, ఎన్‌ఆర్‌ఐ, అమెరికా

జన్మభూమి సేవలో..

- పేదవిద్యార్థులకు అండగా నిలుస్తోన్న శ్రీనాథ్‌రెడ్డి

గుర్రంపోడు(నాగార్జునసాగర్) : నార్త్ కెరోలియన్‌లో నివసిస్తున్న గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గట్టుపల్లి శ్రీనాథ్‌రెడ్డి జన్మభూమిపై మమకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. చదువు ప్రాముఖ్యాన్ని ప్రతి విద్యార్థి పాఠశాల దశలోనే గుర్తించి కష్టపడి చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని, అలాంటి చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని పేదవిద్యార్థులకు అండగా నిలుస్తున్నాడు.. శ్రీనాథ్‌రెడ్డి. తేనెపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8,9,10 తరగతుల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ చూపిన ముగ్గురి విద్యార్థులను ఎంపిక చేసి ఏటా రూ.20 వేలు నగదు బహుమతులు అందజేస్తున్నాడు. పేద విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడే వారికి కూడా తన శక్తి మేరకు సాయం అందిస్తున్నాడు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాడు. గ్రామ పాఠశాలతోపాటు, గుర్రంపోడు మోడల్ స్కూల్‌లో ఉచితంగా యోగా తరగతులు, కరాటే తరగతులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచి పుట్టిన ప్రతి ఆడపిల్ల గుర్తుగా రెండు ఎర్రచందనం మొక్కలను వారి తల్లిదండ్రులకు అందించి చెట్టు పెరిగే 20 ఏళ్ల నాటికి ఆ డబ్బు పెళ్లి అవసరాలకు ఉపయోగపడేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని శ్రీనాథ్ తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐ సాయం అభినందనీయం



ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ శ్రీనాథ్‌రెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయం. పాఠశాల అభివృద్ధికి అండగా నిలిచిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఎలాంటి అవసరమొచ్చినా సహాయ పడతామనే భరోసా కల్పించారు. చదువులో పేద విద్యార్థులను ప్రోత్సహించడం ప్రశంసనీయం.

– బద్రీనారాయణ, హెచ్‌ఎం, తేనెపల్లి ఉన్నత పాఠశాల


గట్టుపల్లి శ్రీనాథ్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ


తేనెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులు

- పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకుంటున్న ఎన్‌ఆర్‌ఐలు
- గ్రామాలను దత్తత తీసుకుని మౌలిక వసతుల కల్పన
- స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి అనాథలు, పేదలకు సాయం
- ఆదర్శంగా నిలుస్తోన్న ఉమ్మడి జిల్లాలోని ప్రవాస భారతీయులు

'జననీ జన్మభూమిశ్చ స్వర
జిల్లాలోని ప్రవాస భారతీ
మరిచిపోకుండా గ్రామాల
వెనకబడిన గ్రామాలు, త
న్నారు. ఈనెల 9న ప్రవాసీ
ఎన్‌ఆర్‌ఐలపై ఈ వారం

15 ఏళ్లుగా స్ప్రెడ్ సే

స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న

సూర్యాపేటరూరల్: సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పటేల్ శ్రీధర్‌రెడ్డి 2003లో స్ప్రెడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు అదనపు గదులు నిర్మించడం, బెంచీలను ఉచితంగా అందజేశారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.

చేపట్టిన సేవా కార్యక్రమాలు..

- సూర్యాపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు సుమారు 100కు పైగా అదనపు తరగతి గదుల నిర్మాణం.
- సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల నిర్మాణానికి ఆర్థికసాయం.
- బాలెంల ఉన్నత పాఠశాలలో ఆట స్థలానికి రెండెకరాల స్థలం విరాళం. అదేవిధంగా గ్రామంలోని రెండు పాఠశాలలకు 25 కంప్యూటర్లు, కంప్యూటర్ విద్య బోధించుటకు ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించాడు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యావలంటర్లను నియమించారు.
- కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బాలెంల పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు మూడు ప్రొజెక్టర్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, మూడు స్పీకర్లు అందజేశారు.
- విద్యార్థినులకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించేందుకు 10 కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి కుట్టుశిక్షణ ఇప్పిస్తున్నారు.
- అనాథ పిల్లలకు బాలెంల గ్రామంలో స్ప్రెడ్ హాస్టల్ ఏర్పాటు చేశార
- గ్రామాల్లో ప్యూరిఫైడ్ వ
- అదేవిధంగా మహిళలక కల్పించేందుకు కుట్టుశిక్ష శిక్షణతో పాటు మరికొని క్రమాలు సంస్థ ద్వారా


బాలెంల ఉన్నత పాఠశాలలో టైలరింగ్ నేర్చుకుంటున్న బాలికలు


కంప్యూటర్ విద్య నేర్చుకుంటున్న విద్యార్థు





ఆలేరు ఉన్నత పాఠశాలలో మొక్క నాటుతున్న దొంతిరి శ్రీధర్‌రెడ్డి

సమాజ సేవ.. ఆయన తోవ

ఆలేరు: ఆలేరు మండలం ఇక్కుర్తి గ్రామానికి చెందిన దొంతిరి శ్రీధర్‌రెడ్డి గతంలో అమెరికాలో ఉద్యోగం చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. జన్మభూమిని మరచిపోకుండా పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపనతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాను సంపాదించిన దానిలో కొంతమేర పలు సామాజిక సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2006లో డీఎస్‌ఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. 2014లో ఆలేరుకు చెందిన లక్ష్మణ్ అనే యువకుడు రైలు ప్రమాదంలో చేతివేళ్లను కోల్పోయాడు. దీంతో జీవానాధారం కరువైంది. విషయం తెలుసుకున్న శ్రీధర్‌రెడ్డి అతనికి ఉపాధి కల్పించేందుకు రూ.లక్షతో ఆటో కొనుగోలు చేసి యువకుడికి అందజేశాడు.

ఎన్నో సేవా కార్యక్రమాలు

- 2008లో ఆలేరు నియోజకవర్గంలో సుమారు లక్ష మొక్కలను రోడ్లకు ఇరువైపులా, పాఠశాలల్లో నాటారు.
- ప్రతియేటా 10వ తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్ అందిస్తున్నారు.
- అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించేదుకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు.
- జిల్లావ్యాప్తంగా ఫ్లోరోసిస్‌పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
- జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎంతో సంతృప్తిగా ఉంది..

స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నా. సమాజం మనకు ఏమీ ఇచ్చింది అని కాకుండా, మనం ఏమీ ఇచ్చాం అన్నదే కావాలి. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మనిషి పురోభివృద్ధి సాధిస్తారనే నమ్మకం ఉంది. సేవలను అందించడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటూ అన్ని గ్రామాలు ప్రగతి పథంలో ఉంటాయి.



- దొంతిరి శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు

రూ.10 లక్షలు వెచ్చించి..

సొంతూరు ఆరెగూడెంలో సుమారు రూ.15ఏళ్ల క్రితం పది లక్షలు వెచ్చించి రామాలయం నిర్మించాడు. దేవాలయం నిర్మించాలన్న తన కోరిక నిమిత్తం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించాడు. ఇందుకు సంబంధించి స్థలం సైతం తానే కొనుగోలు చేశాడు. ఈయన నిర్మాణం చేయించిన ఆలయం ప్రస్తుతం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ అభివృద్ధికి విరాళం కూడా అందజేస్తాడు.

...గ్గాదపీ గరీయసీ' అనే మాటను స్ఫూర్తిగా తీసుకున్నారు.. ఉమ్మడి ...యులు. విదేశాల్లో స్థిరపడినా జన్మనిచ్చిన ఊరు, చదువుకున్న బడిని ... అభివృద్ధిలో తమ వంతు పాలు పంచుకుంటున్నారు. అభివృద్ధిలో ...డాలు, పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పిస్తు ...సీ భారతీయ దివస్ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ...వీకెండ్ స్పెషల్.

...ేవలు

...పటేల్ శ్రీధర్‌రెడ్డి

...ు.
...టర్ ప్లాంట్ల ఏర్పాటు.
...ు స్వయం ఉపాధి
...క్షణ కేంద్రాల ఏర్పాటు,
...న్ని సామాజిక సేవా కార్య
...చేపడుతున్నారు.



...ర్థులు

ఇంజనీరింగ్ పూర్తి చేశా..



పటేల్ శ్రీధర్‌రెడ్డి నెలకొల్పిన స్ప్రెడ్ సంస్థ ద్వారా సాయం పొంది నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఎందరో నాలాంటి పేద పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తూ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. ఆయన సేవలు మరువలేనివి.

- ఆవుల ప్రసాద్, బాలెంల

'కార్పొరేట్'కు దీటుగా విద్య



బాలెంల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. విద్యారంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే స్ప్రెడ్ ఇండియా సంస్థను 2003లో ఏర్పాటు చేశాం. 75 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. అభివృద్ధి చెందిన దేశాల్లో 75 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తారు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవిధంగా చట్టం తేవాలి.

- పటేల్ శ్రీధర్‌రెడ్డి, స్ప్రెడ్ ఇండియా సంస్థ చైర్మన్

రెండు గ్రామాల దత్తత

- విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జైపాల్‌రెడ్డి



జైపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న గిరిజనులు

హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సాముల జైపాల్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడి పోయాడు. మొదటగా ఉత్తర అమెరికా తెలుగు సమితిలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అందులో భాగంగా 2015 డిసెంబర్ 25న తన స్వగ్రామమైన వేపలసింగారంలో 25 మంది ప్రత్యేక వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి వేలాది మందికి వైద్యం చేయించాడు. స్థానిక యువతను విద్య, ఉపాధి రంగాల్లో కూడా ప్రోత్సహించడం, నిరుపేదలకు సాయమందించడానికి తరచు గ్రామానికి వస్తుంటాడు. అందులో భాగంగా తన స్వగ్రామమైన వేపలసింగారం, కోదాడ మండలం బీక్యాతండా, మఠంపల్లి మండలం అవిరేణికుంట తండాలను దత్తత తీసుకుంటున్నట్లు గతేడాది డిసెంబర్ 24న ప్రకటించాడు. ఈ ఏడాది మే నుంచి అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

సొంతూరికి సేవ చేయాలని..

చౌటుప్పల్(మునుగోడు) : చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన మునగాల జనార్దన్‌రెడ్డి దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అక్కడే ప్రముఖ వైద్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన ముగ్గురు కుమార్తెలు అక్కడే స్థిరపడ్డారు. ఈయన మాత్రం సమయం చిక్కినప్పుడల్లా రెండు మూడేళ్లకోసారి సొంతూరికి వచ్చి సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఒక్కోసారి తన భార్య కస్తూరిని సైతం తీసుకొస్తాడు. శ్రీరామనవమి వేడుకల సమయంలో ఇక్కడకు చేరుకుంటారు. ఉత్సవాల నిర్వహణకు తనవంతు సాయం అందిస్తుంటాడు. అమెరికాలో ఉన్నా తరచుగా ఇక్కడివారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఏది ఏమైనా అమెరికాలో ఉండి సొంత ఊరికి సేవ చేయడం అభినందనీయమని పలువురు కీర్తిస్తున్నారు.



ఆరెగూడెంలో జనార్దన్‌రెడ్డి నిర్మించిన రామాలయం



ఎస్ఎంబీ ట్రస్ట్ ద్వారా..

పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ): పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రాములు, సుశీల దంపతులు 45ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. సెయింట్ లూయిస్ సిటీలో బీజేసీ హాస్పిటల్‌లో సేవలందిస్తున్నారు. ఈ దంపతులు తన తల్లిదండ్రులు సముద్రాల మల్లయ్య, బంగారమ్మ పేరు మీద ఎస్ఎంబీటీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన స్వగ్రామానికి చేయుతనందిస్తున్నారు. గ్రామంలో శ్రీ కోదండరామాలయ దేవస్థానం నిర్మాణానికి రూ. 2.5లక్షల విరాళం, ఆలయ పూజారికి నెలకు రూ.8వేల వేతనం, ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, గుడిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద తల్లిదండ్రుల పేరు మీద మరో ప్రయాణికుల ప్రాంగణం, జెడ్పీహెచ్ఎస్‌లో మొక్కలకు 200 ట్రీ గార్డ్స్, విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్స్ అందించారు. అంతేకాకుండా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10వేల నగదు పురస్కారం అందించేందుకు ముందుకొచ్చారు.



గుడిపల్లిలో తాము నిర్మించిన కోదండరామాలయంలో సముద్రాల రాములు, సుశీల



- ఒకే గ్రామం నుంచి 25 మంది అమెరికాలో..
- గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ

ఎన్నారైల గ్రామం.. 'సిద్ధాపురం'



గ్రామంలో నిర్మించిన రామాలయం

ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామ పంచాయతీ పరిధి సిద్ధాపురం గ్రామంలో సుమారు 350 మంది జనాభా వరకు ఉంటుంది. ఇందులో సుమారు 25 మంది వరకు అమెరికాలో స్థిర పడ్డారు. ఎన్‌ఆర్‌ఐలు అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. వీరిలో ఏనుగు కొండల్‌రెడ్డి, రామలక్ష్మారెడ్డి, రామ కృష్ణారెడ్డిలు సిద్ధాపురం నుంచి ఆత్మకూరు(ఎం) వరకు మట్టిరోడ్డును నిర్మించారు. ప్రస్తుతం అది బీటీ రోడ్డుగా మారింది. ఎన్నారైలతో పాటు హైదరాబాద్‌లో స్థిరపడిన యువకులు సుమారు రూ.60లక్షలు సేకరించి రామాలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు.

దయాహృదయుడు.. మధుసూదన్‌రెడ్డి

మర్రిగూడ(మునుగోడు) : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలకేంద్రానికి చెందిన గుమ్మకొండ మధుసూదన్‌రెడ్డి 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. తనకు జన్మనిచ్చిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో తనకు వారసత్వంగా వచ్చిన 20 ఎకరాల 7 గుంటల భూమిని 1990లో తండ్రి గుమ్మకొండ రంగారెడ్డి జ్ఞాపకార్థం ఆనాథ విద్యార్థుల ఆశ్రమం, గ్రామభారతి ఏర్పాటుకు ఉచితంగా అందజేశాడు. దీంతోపాటు మండల కేంద్రంలోని తమ ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణానికి దానంగా ఇచ్చాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది మర్రిగూడకు వస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. డిజిటల్ పాఠాల బోధనకు గాను గత నెలలో మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.2.5 లక్షలతో కంప్యూటర్, ప్రాజెక్టర్‌ను బహూకరించాడు.



మర్రిగూడలో నిర్మించిన గ్రామభారతి కార్యాలయం



పుట్టిన ఊరికి సేవ చేయాలని..

మనం ఏ దేశంలో ఉన్నా కన్న ఊరిని మర్చిపోవద్దు. అందుకే నా తండ్రి గుమ్మకొండ రంగారెడ్డి జ్ఞాపకార్థం గ్రామభారతి ఏర్పాటుకు భూమిని, గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు కోసం మా ఇంటి స్థలాన్ని దానం చేశా. భవిష్యత్‌లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతా.

- గుమ్మకొండ మధుసూదన్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ

సేవలో.. సుధీర్

- ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్‌ఆర్‌ఐ ప్రయత్నం
- అమెరికాలో సత్ఫలితాలు సాధించిన కార్యక్రమం ఇక్కడ అమలుకు యత్నం
- ఫ్లోరోసిస్ వైద్యశాల కోసం పోరాటం

కోదాడ :

అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి కారణం అక్కడ అమలు అవుతున్న కార్యక్రమం 'టీ విత్ హెడ్‌మాస్టర్'. నెలలో ఒక రోజు సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిచి ఒక కప్పు టీ ఇచ్చి వారితో మాట్లాడడం ఈ కార్యక్రమ ఉద్దేశం. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయని భావించిన ఓ ప్రవాస భారతీయుడు మనదేశంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని తపన పడుతున్నాడు. నెలలో ఒకరోజు సాయంత్రం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమైతే సత్ఫలితాలు ఉంటాయంటున్నాడు.. ఆయనే కోదాడ మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సుధీర్ జలగం.

విద్యాశాఖ మంత్రికి వినతి..

ఈ కార్యక్రమ ఉద్దేశం, వాటి వల్ల కలిగే ఫలితాలపై ఓ రిపోర్టును తయారు చేసిన సుధీర్ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి అందించాడు. దానిని పరిశీలించిన మంత్రి చాలా మంచి కార్యక్రమని, తప్పకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



మర్రిగూడలో ఫ్లోరోసిస్ బాధితుడితో మాట్లాడుతున్న సుధీర్ జలగం (ఫైల్)

ఫ్లోరోసిస్ వైద్యశాల ఏర్పాటుపై అలుపెరగని పోరాటం

నల్లగొండ జిల్లాలో 10 వేల మంది ఫ్లోరోసిస్ బాధితలకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ వద్ద 100 పడకల ఫ్లోరోసిస్ వైదశాలను మంజూరు చేసింది. దీని కోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు కూడా ప్రకటించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఇటీవలే ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.



గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. కోదాడ ప్రాంతంలో ఉన్న సమస్యలను వార్త పత్రికల్లో చూస్తున్న నేను వాటి పరిష్కారం కోసం

మాతృదేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యం

మంత్రులకు అనేక విజ్ఞప్తులు చేశాను. అమెరికాలో టీ విత్ హెడ్ మాస్టర్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఫ్లోరోసిస్ బాధితుల కోసం వైద్యశాల మంజూరు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం.

- సుధీర్ జలగం

విద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ చేయూత

కాల్వపల్లి ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న ఆదిత్య



దాత ఆదిత్యను సన్మానిస్తున్న గ్రామస్తులు(ఫైల్)

రాజాపేట(ఆలేరు) : యాదగిరిగుట్టకు చెందిన ప్రవాస భారతీయుడు గౌలికార్ ఆదిత్య అమెరికాలో వ్యాపారం చేస్తున్నాడు. రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామ సర్పంచ్ గుంటి కృష్ణతో ఉన్న పరిచయంతో ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నాడు. ఆదిత్య తన తండ్రి నర్సింగ్‌రాజు సహకారంతో పాఠశాలకు నూతన రంగులు వేయించి గోడలపై స్ఫూర్తిదాయక నాయకుల చిత్రపటాలు ఏర్పాటు చేయించాడు. విద్యార్థులకు పలుమార్లు నోట్‌పుస్తకాలు, స్టేషనరీ, బ్యాగులు, దుస్తులు, క్రీడా సామగ్రి, బల్లలు అందజేశాడు. నిరుపేద విద్యార్థులకు చేయూతనందిస్తున్న ఆదిత్యను గ్రామ సర్పంచ్ గుంటి కృష్ణ, ప్రధానోపాధ్యాయలు సంధ్యారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు.

లైబ్రరీకి లైఫ్..

నిడమనూరు(నాగార్జునసాగర్): పెద్దవూర మండలం పులి చర్ల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి నిడమనూరు మండల శాఖా గ్రంథాలయానికి చేయూతనందించాడు. గ్రంథాలయంలో సౌకర్యాల కల్పనకు రూ.రెండు లక్షలు విరాళంగా ఇచ్చారు. దీంతో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయం నేడు కళకళలాడుతుంది. ఆయన తండ్రి గడ్డంపల్లిరామనర్సింహారెడ్డి (జీఆర్‌ఆర్)ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



నిడమనూరులోని శాఖా గ్రంథాలయం



సేవలో భాగంగానే..

సమాజసేవలో భాగంగానే గ్రంథాలయానికి నిధులు సమకూర్చాను. స్థానికులు సహకరిస్తే సంబంధిత శాఖ వ్యక్తులు, ప్రముఖుల నుంచి మరిన్ని నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తా.

- గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ

పేద మహిళలు, విద్యార్థులకు ఆసరాగా..



పోచం నారాయణ

మోత్కూరు(ఆలేరు):

మోత్కూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ పోచం నారాయణ మండల కేంద్రంలోని అంగడిబజార్‌లోని తన సొంత ఇంట్లో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత కుట్టుశిక్షణ కేంద్రం 2010లో ఏర్పాటుచేశారు. 10 కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి ఒక శిక్షకురాలిని నియమించాడు. ప్రస్తుతం 22 కుట్టుమిషన్లతో ఈ శిక్షణ కేంద్రం నడుస్తోంది. ఇలా సంవత్సరానికి 4 బ్యాచ్‌ల చొప్పున శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 600 మంది మహిళలు ఉచిత కుట్టు శిక్షణ పొందారు. అంతేకాకుండా మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నాడు.



టైలరింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు



పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేస్తున్న నారాయణ



కవర్లతో పంటకు రక్షణ

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఓ..రైతు తమ పంట పొలాలపై పక్షులు వాలకుండా ప్లాస్టిక్ కవర్లు,బాటిల్స్‌తో తోరణాలుగా కట్టాడు. దీంతో గాలివాటానికి అవి చేసే చప్పుడుకు పక్షులు భయపడి పారిపోతున్నాయి. దీన్ని చూసిన ప్రతివారు రైతు ఐడియా భేష్ అని అంటున్నారు.

- ఆత్మకూరు(ఎం) (ఆలేరు)

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం ఐజీ శివారెడ్డి, సీఎంఓ భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వేర్వేరుగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూలమాలతో స్వాగతం పలికారు. వారికి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, సురేంద్రాచార్యులు, గట్టు యాదగిరిస్వామి, కాండూరి వెంకటాచార్యులు, అధికారులు భాస్కర శర్మ, సండ్ర మల్లేష్, రఘు, బాలాజీ, సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న ఆలయ అర్చకులు

సీసీ కెమెరాల పాత్ర కీలకం

- రాచకొండ సీపీ మహేష్‌భగవత్
- ఆలేరులో సీసీ కెమెరాల ప్రారంభం
- హాజరైన విప్ సునీత, ఎంపీ బూర నర్సయ్యగౌడ్



మాట్లాడుతున్న సీపీ మహేష్‌భగవత్

ఆలేరు :

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని రాచకొండ కమిషనరేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ ఎం.భగవత్ అన్నారు. ఆలేరులోని పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ఒకప్పుడు దొంగతనాలు జరిగితే నిందితుల ఆచూకీ లభ్యం కావాలంటే కష్టతరమ్యేదని.. ప్రస్తుతం త్వరితగతిన గుర్తిస్తున్నామని అన్నారు. నేడు చోరీలు హాలీవుడ్ సినిమాలు తలదన్నే రీతిలో జరగడం ఆందోళనకరమని, ఇందుకు గాను పోలీసుశాఖ సాంకేతికను ఉపయోగించుకుని నేరాలను అదుపు చేయాలన్నారు. దేశంలోనే రాచకొండ పోలీసు కమిషనరేట్ అతి పెద్దదిగా కొనసాగుతుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టయన్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు షీటీమ్స్ ద్వారా వేధింపులకు గురైన మహిళలు, యువతులు చైతన్యం కావడంతో పాటు నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వవిప్ గొంగిడి సునీత మాట్లాడుతూ ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల నిందితులను పట్టించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆలేరు మండలంలో 232 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీ శ్రీనివాసచార్యులు, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ నర్సింహులు, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఏఎంసీ చైర్మన్ సుమలత, ఎంపీడీఓ చిలుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే వేముల వీరేశం



శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే వీరేశం

రామన్నపేట (నకిరేకల్) : నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం ఇంద్రపాలనగరంలో 2, 4వార్డుల్లో సుమారు రూ.6 లక్షల అంచనాతో 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సీసీరోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో 100 ప్రాథమిక పాఠశాలలను ఉద్దీపణ కార్యక్రమంలో చేర్చి పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామని అన్నారు. 50 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు ఎమ్మెల్సీ పూల రవీందర్ తన సీడీపీ నిధుల నుంచి రూ. 50లక్షలు కేటాయించారని తెలిపారు. ఈనెల 7న నకిరేకల్‌లో నిర్వహించే సదస్సులో పాఠశాలలకు మెడికల్‌కిట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఆప్రాన్లతోపాటు, క్యాప్‌లను అందిస్తామన్నారు. ఇంద్రపాలనగరంలో లోఓల్టేజీ నివారణకు 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను మంజూరుచేసి పూర్తి చేయిస్తామన్నారు. ఆధునిక వసతులతో శ్మశాన వాటిక నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి రూ.10లక్షలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, సర్పంచ్ పూస బాలనర్సింహ, ఉపసర్పంచ్ గర్దాసు వెంకటేశం, పీఆర్ ఏఈ జి.కొండయ్య, నాయకులు పూస బాలకిషన్, కక్కిరేణి విజయ్‌కుమార్, కొమ్మగోని పుష్పమ్మ, గొంగిడి శ్రీరాములు, మేడి అంజయ్య, చెవ్వ రాధ, చెవ్వ శ్రీనివాస్, కంబాలపల్లి ఇందిర, సత్తయ్య, మల్లం మల్లేశం, పెద్దగోని వెంకటేశం, కేస కిరణ్ పాల్గొన్నారు.

భూ వివరాల ఆన్‌లైన్‌ను వేగిరం చేయాలి

మోటకొండూర్ (ఆలేరు) : భూ వివరాల ఆన్‌లైన్‌ను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మహేందర్ రెడ్డి ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ భూ ప్రక్షాళన పనితీరును పరిష్కరించిన భూ సమస్యల రికార్డులను పరిశీలించారు. 1బీ ఫారాలు, సవరణలను సరిచూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు సంబంధించిన భూ వివరాలను త్వరితగతిన ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణమూర్తి, డీటీ సత్యనారాయణ, ఆర్‌ఐ యాదగిరి, సీనియర్ అసిస్టెంట్ రాము, వీఆర్‌ఓలు ఎస్‌కే పాషా, గుర్రాల బాలకృష్ణ, శ్రీనివాస్, అహ్మద్ తదితరులు ఉన్నారు.



రికార్డులను పరిశీలిస్తున్న డీఆర్వో

అధికారులు అలసత్వం వీడాలి

భువనగిరిటౌన్ : దళితులకు సంబంధించిన కార్యక్రమాల్లో అధికారులు అలసత్వం వీడాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పంగ స్వామి, పిపుల్స్ మానటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సుర్పంగ శివలింగం అన్నారు. శనివారం స్థానికంగా జూనియర్ కళాశాలలో నిర్వహించిన దళిత సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ రాత్రి నిర్వహించిన అంబేద్కర్ నృత్య నాటక ప్రదర్శనను అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం.. దళితుల పట్ల, భారత రాజ్యాంగం నిర్మాత పట్ల అధికారులకు ఏ మాత్రం గౌరవముందో తెలియజేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇటుకల దేవేందర్, అన్నంపట్ల క్రిష్ణ, నారికడప మధు, పల్లేపాటి రవికుమార్ పాల్గొన్నారు.

24 గంటల కరెంట్‌పై ప్రభుత్వం పునరాలోచన

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్



అనాజిపురంలో శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కిశోర్

మోత్కూరు / అడ్డగూడూరు (తుంగతుర్తి) : ఈ నెల 1వ తేదీ నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ సరఫరాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 24 గంటల కరెంట్‌పై రైతుల నుంచి వచ్చే స్పందన, సలహాలు, సూచనలను బట్టి సంక్రాంతి పండుగ వరకు ఆగి.. పునరాలోచన చేద్దామని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులు కలిసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. మోత్కూరు మండలం అనాజిపురం, అడ్డగూడూర్ మండలంలో మానాయికుంట, చిన్నపడిశాల గ్రామాల్లో నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుకానుండడంతో ఈ ప్రాంత రైతులకు లోవోల్టేజీ సమస్య తీరనుందన్నారు. కార్యక్రమాలలో మార్కెట్ చైర్మన్ మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సులక్ష్మి, జెడ్పీటీసీ చింతల వరలక్ష్మి, సర్పంచ్‌లు బయ్యని పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు జంగ శ్రీను, కూరెళ్ల ప్రమీళ, ముద్దం జయశ్రీ, జనార్దన్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు హన్మంతరావు, కంచర్ల రామకృష్ణారెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు, కొమ్మిడి ప్రభాకర్, కడారి సైదులు, నర్సయ్య, చంద్రకళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.కృష్ణమూర్తి, ఎస్‌ఈ వెంకన్న, డీఈ దుర్గారావు, ఏడీఈ రవీందర్‌రెడ్డి, ఏఈలు రవీందర్‌నాయక్, రాములు, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, తహసీల్దార్లు దశరథ, జ్యోతి పాల్గొన్నారు.

వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి



ప్రచార జాతాను ప్రారంభిస్తున్న నాయకులు

రామన్నపేట (నకిరేకల్) : సంచార జీవనం సాగిస్తున్న వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంజ నర్సింహ, జిల్లా అధ్యక్షుడు శివరాత్రి దానయ్య కోరారు. ఈనెల 20న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న వడ్డెరగర్జన బహిరంగసభ జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచారజాత శనివారం రామన్నపేటకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెరుల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో గుర్రం కుమారస్వామి, దండ్ల వెంకటయ్య, గణేష్, భిక్షపతి, రాజు, అయిలయ్య, లక్ష్మీపతి, నర్సింహ, సమ్మయ్య, రాములు, ప్రసాద్, ఉప్పలయ్య, యాదగిరి, సమ్మయ్య ఉన్నారు.

సంక్షిప్తంగా

• గర్భసంచి తొలగింపును నివారిద్దాం

వలిగొండ : గర్భసంచి తొలగింపును నివారిద్దామని సీహెచ్ఓ బడుగు శ్రీరాములు అన్నారు. మండలంలోని దాశిరెడ్డిగూడెంలో ఆరోగ్య పోషణ దినోత్సవాన్ని నిర్వహించారు.

• తుక్కాపురంలో ఉచితవైద్య శిబిరం

భువనగిరిఅర్బన్ : మండలంలోని తుక్కాపురంలో శనివారం ఏజీఐ గ్లాస్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్ట అరుణవీరేష్‌యాదవ్, జీఎం శివరాం, శ్రీధర్, రాజశేఖర్‌రెడ్డి, రవీంద్రనాథ్, రాజు పాల్గొన్నారు.

• పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం

వలిగొండ : పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని రెండు కుటుంభాలకు ఆర్థిక సాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన రమేష్, మల్లేపల్లికి చెందిన సత్తయ్య శుక్రవారం మృతి చెందారు. వీరి కుటుంబాలు రూ.10 వేల చొప్పున సర్పంచ్ పబ్బు ఉపేందర్ చేతుల మీదుగా శనివారం అందజేశారు.

• ఆర్యవైశ్య క్యాలెండర్ ఆవిష్కరణ

బీబీనగర్ : మండల ఆర్యవైశ్య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎస్‌ఐ సురేష్‌కుమార్ శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు తిప్పిరిశెట్టి సత్యనారాయణ, మల్లగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

• గ్రామజ్యోతి సభ్యులకు శిక్షణ

బీబీనగర్ : మండలంలోని జంపల్లి గ్రామంలో గ్రామజ్యోతిపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు టీఓటీ శిక్షకుడు, రోడ్స్ సంస్థ ప్రతినిధి పావం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్తిరెడ్డి, కార్యదర్శి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

• వేతనాలు పెంచాలి

భువనగిరిటౌన్ : మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కిల్డ్, ఆన్‌స్కిల్డ్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.10వేలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తు 18వ వార్డు కౌన్సిలర్ బట్టుపల్లి అనురాధ ఆధ్వర్యంలో శనివారం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

• యువకుడికి గాయాలు

వలిగొండ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని గొల్నేపల్లికి చెందిన చేగూరి మహేందర్ బైక్‌పై వలిగొండకు వస్తుండగా.. మూసీ వంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి.

• ఆవాస ప్రాంతాలను పట్టించుకోవాలి

భువనగిరిటౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో మున్సిపాలిటీ అధికారులు హడావుడి చేస్తే.. ఆవాస ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. శనివారం పట్టణంలో పలు ఆవాస పాంతాల్లో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో సయ్యద్ ముల్తానిషా, పూర్ణచందర్, రజాక్, వాణి, నావిద్, అమానత్, గౌసియాబేగం పాల్గొన్నారు.

• అయ్యప్ప ఆలయంలో అన్నదానం

వలిగొండ : మండలకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మాలధారులకు వ్యాపారి గజ్జెల అమరేందర్ అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చీకటిమల్ల హరిబాబు, దేవనక అంజయ్య, మురళీ, గంగపురం రాములు, జగన్, జంగయ్య, భిక్షపతి, కొండల్, పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణలో ముందుండాలి

ఎంపీ బూర నర్సయ్యగౌడ్



ప్రతిజ్ఞ చేస్తున్న ఎంపీ బూర, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

భువనగిరి : ప్రతి ఒక్కరూ పారిశుధ్య నిర్వహణలో భాగస్వాములై పారిశుద్ధ్యం నిర్వహణలో భువనగిరిని ప్రథమస్థానంలో నిలపాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్–2018 కార్యాక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం మున్సిపాలిటీకి పరీక్షలాంటిదని అన్నారు. వీలైనంత మేర పారిశుద్ధ్య సిబ్బంది సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. స్వచ్ఛతలో ప్రథమస్థానంలో నిలిచిన మున్సిపాలిటీకి ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందన్నారు. ఇళ్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే.. వీధులు కూడా పరిశుభ్రంగా ఉంటాయని.. అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య మాట్లాడుతూ చెత్త సేకరణ కోసం వ్యాపారులకు బుట్టలను ఇచ్చామన్నారు. అంతకు ముందు మానవహారం నిర్వహించి స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్‌చైర్‌పర్సన్ బర్రె మహాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఖాదర్, కౌన్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, అనురాధ, అనిల్‌కుమార్, కిరణ్‌కుమార్, లలిత, మహ్మద్, లయాఖ్ అహ్మద్, రమేష్, కె.లతశ్రీ, శ్రీనివాస్, సత్తిరెడ్డి, జహంగీర్, చిరంజీవి పాల్గొన్నారు.

Zone Guide

నేడు టీఆర్ఎస్ సమావేశం

భూదాన్‌పోచంపల్లి : టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం స్థానికంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటి సుధాకర్‌రెడ్డి, తంతరపల్లి వెంకటేశం, చినుకని శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సిల్క్ యారన్ అసోసియేషన్ ఎన్నిక

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి సిల్క్ యారన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని నామాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అడిధ్యక్షుడిగా గుండు పరమేశ, ఉపాధ్యక్షుడిగా యాదగిరి, ప్రధానకార్యదర్శిగా సూరెపల్లి రవీందర్, కోశాధికారిగా కూరపాటి స్వామితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు.

బస్‌షెల్టర్లను సద్వినియోగం చేసుకోవాలి



బస్‌షెల్టర్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

బీబీనగర్ : బీబీనగర్‌లోని నిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులు, ప్రజల సౌకర్యార్థ్యం నిర్మించిన బస్ షెల్టర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. నిమ్స్ ఎదురుగా జాతీయ రహదారికి ఇరు వైపులా ఎంపీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్లను శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్స్‌లో ఓపీ విభాగం కొనసాగుతున్నందున రోగుల సంఖ్య పెరుగుతోందని అందుకు అనుగుణంగా బస్సులను నిమ్స్ వద్ద నిలిపేలా ఆర్టీసీ అధికారులతో మాట్లాడామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోళి ప్రణితాపింగళ్‌రెడ్డి, జెడ్పీటీసీ బస్వయ్య, వైస్‌ఎంపీపీ లింగయ్య, సర్పంచ్‌లు స్వరూపారాణి, అంజయ్య, జంగయ్య, ఇస్తారి, ఎంపీటీసీలు పంజాల వెంకటేశ్‌గౌడ్, రవి, బాల్‌రాజు, చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, బొక్క జైపాల్‌రెడ్డి, అక్బర్, బాల్‌రాజుగౌడ్, పిట్టల అశోక్, అశోక్, సతీష్ పాల్గొన్నారు.

ఆధ్యాత్మికభావాన్ని పెంపొందించుకోవాలి



పూజలు చేస్తున్న ఎంపీపీ సార సరస్వతి

భూదాన్‌పోచంపల్లి : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాలని ఎంపీపీ సార సరస్వతీ బాలయ్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని జూలూరు గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో జీవించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు లలిత, సర్పంచ్ గోదాసు విజయలక్ష్మి పండరి, బండారు లక్ష్మణ్‌గౌడ్, ఐతరాజు భిక్షపతి, కాసుల సత్యనారాయణ, సంతోష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాల పరిశీలన

మండలంలోని జూలూరు గ్రామంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలను ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్ శనివారం పరిశీలించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత



వలిగొండ : మండలంలోని లోతుకుంటకు చెందిన ఉదయ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.75 వేలు చెక్కును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఉదయ్ తండ్రి మహేష్‌కు శనివారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ ఉన్నారు.

పట్టణ సమస్యలపై ఉద్యమాలు

భువనగిరిఅర్బన్ : పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు తెలిపారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో పట్టణశాఖ అధ్యక్షుడు చందా మహేందర్‌గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు పోతంశెట్టి రవీందర్, దశరథ, నీలం రమేష్, రఘునాథ్, మేడి కోటేష్, శ్రీధర్, నర్సింహారావు, వేణు పాల్గొన్నారు.

పీహెచ్‌సీలో ఎంపీపీ తనిఖీలు



బీబీనగర్ : మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఎంపీపీ గోళి ప్రణితాపింగళ్‌రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేకపోవడం, రిజిస్టర్‌లో విధులకు హాజరైనట్లు సంతకాలు ఉండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సైన్స్‌ఫేర్‌తో విజ్ఞానం పెంపు

వలిగొండ : సైన్స్ ఫేర్‌తో విద్యార్థులలో విజ్ఞానం పెంపొందుతుందని సింగిల్‌విండో చైర్మన్ సురకంటి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కాసుల కృష్ణ అన్నారు. మండలంలోని సంగెం ప్రభుత్వ పాఠశాలలో జీఈ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సైన్స్‌ఫేర్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ విజయారావు, హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రెడ్డి, మురళి, ప్రియాంక పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

భువనగిరిఅర్బన్ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఇన్నర్‌వీల్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ జానకీమోహన్ తెలిపారు. ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో శనవారం హన్మాపురం, ముత్తిరెడ్డిగూడెంలో విద్యార్థులకు ఆట వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కొండ స్వామి, అన్మకంటి వెంకటేష్, క్లబ్ అధ్యక్షురాలు జయశ్రీ, లావణ్య, జయశ్రీ, అరుణ, అనసూయ పాల్గొన్నారు.

పశువులకు టీకాలు వేయించాలి

భువనగిరిఅర్బన్ : పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోదక టీకాలు ఇప్పించుకోవాలని సర్పంచ్ అబ్బగాని వెంకట్‌గౌడ్, ఎంపీటీసీ నిర్మల తెలిపారు. శనివారం మండలంలోని కూనూరు గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంను నిర్వహించారు.

విరాళాలు ఇచ్చిన వారికి సన్మానం



భువనగిరిఅర్బన్ : పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళాలు అందజేసిన వారికి శనివారం సీపీ మహేష్‌భగవత్ శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, దిడ్డికాడి నర్సింగ్‌రావు, మర్త వెంకటేష్‌తో పాటు పలువురిని సత్కరించారు.

మహాసభలను జయప్రదం చేయాలి

భువనగిరిటౌన్ : ఈ నెల 19, 20, 21 తేదీల్లో నల్లగొండలో నిర్వహించే ఏబీవీపీ 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని శనివారం స్థానిక ప్రతిభ కళాశాల నుంచి వినాయక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మధు, బట్టు క్రాంతి, నవీన్, అనిల్, చారి, భరత్ పాల్గొన్నారు.

వృద్ధులకు సేవ చేయాలి

భువనగిరిఅర్బన్ : ప్రతి ఒక్కరూ వృద్ధులకు సేవ చేయాలని హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ సోషల్ ప్రొటక్షన్ అధికారి ఎల్లబోయిన సాంబరాజు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని జమ్మాపురంలో శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్నబత్తిని మాధవి, ఆరోగ్యయ్య, లక్ష్మీనారాయణ, హబీబ్, అహ్మద్, నాగరాజు పాల్గొన్నారు.

రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

వలిగొండ : వడ్డెర కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు శివరాత్రి దానయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 20న యాదగిరిగుట్టలో జరిగే వడ్డెర గర్జనను జయప్రదం చేయాలని మండలకేంద్రంలో శనివారం ప్రచారం చేశారు.

'భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు..'



కె. శ్రీనివాస చారి
తెలుగు పండిట్,
సూర్యాపేట.



6. శతక మధురిమ

సామర్థ్యం: 1. అవగాహన- ప్రతిస్పందన

కింది పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి. (మార్కులు 5)

1. **భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, బతి విశిష్టం బేకనిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా**

ప్రతిపదార్థం

సర్వేశ్వరా = ఓ సర్వేశ్వరా
భవయ + అర్చన = నీ పూజ
సేయుచో = చేసేటప్పుడు
సత్యంబు = సత్యం, ఎన్నన్ = పరిగణించగా
ప్రథమ పుష్పంబు = మొదటి పుష్పం
దయాగుణంబు = దయాగుణం
రెండవ పుష్పంబు = రెండో పుష్పం
అతి విశిష్టంబు = మిక్కిలి గొప్పదైన
ఏక నిష్టా = ఏకాగ్రతతో
సమ+ఉత్సవ సంపత్తి = నిండిన ఆనందం
తృతీయ పుష్పము = మూడో పుష్పం
అది = ఆ పూజ
భాస్వత్ = బాగా ప్రకాశించే
భక్తి సంయుక్తి = భక్తితో కూడిన
యోగ విధానంబు = యోగ విధానం
అవి = ఆ సత్యం, దయ, ఏకాగ్రత
లేని పూజలన్ = లేని పూజలను
మదిన్ = నీ మనసులోకి
కైకోవు= గ్రహించవు కదా

2. **సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్ గురు పాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా! నీతి వాచస్పతి!**

ప్రతిపదార్థం

నీతి వాచస్పతి = నీతిలో బృహస్పతిలాంటి వాడవైనా
సురభిమల్లా = ఓ సురభిమల్లా!
ఔదలన్ = తలవంచి
గురుపాద = గురువు పాదాలకు
ఆనతి = మొక్కేవాడు, ఈగి = దాన గుణమునూ
చెవులందున్ = చెవులందు
విన్కి = శ్రద్ధగా వినేవాడు
వక్త్రంబునన్ = ముఖమునందు
స్థిర = స్థిరమైన, సత్య+ఉక్తి = సత్యమైన మాట
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయాన్ని
చిత్తంబునన్ = మనసులో
సత్ = చక్కనైన, మనోహర = ఇంపైనటువంటి
సౌజన్యం = మంచితనం
కల్గినన్ = కలిగి ఉన్న
బుధుండు = పండితుడు
సిరి = సంపద, లేక + ఐనన్ = లేకున్ననూ
విభూషితుండె = అలంకరించి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు

పద్యాలను పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి.

1. పొత్తంబై కడునేర్పుతో.........శ్రీలొంక రామేశ్వరా!

పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రోచ్చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంక రామేశ్వరా!

భావం: ఓ శ్రీలొంక రామేశ్వరా! మిత్రుడైనవాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్యసఫలతలో విలువైన ధనంలా ఉపకరిస్తాడు. శత్రునాశనంలో స్వాధీనమైన కత్తిలా సహాయపడతాడు. నిండు మనసై సుఖాన్ని ఇస్తాడు.

2. **ఊరూరం జనులెల్ల ..... రాజుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!**

ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండం గుహల్గల్గవో చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీ వోపవో బేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!

భావం: ఓ శ్రీకాళహస్తీశ్వరా! తినడానికి అడిగితే ఎవరైనా భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి అమృతం వంటి స్వచ్ఛమైన నీరు నదుల్లో దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

3. **ఘనుడవ్వాడగు ..... విశ్వనాథేశ్వరా!**

ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ, క్షణంబూని సర్వం సహా జన దైన్యస్థితి బోనడంచి సకలశాపేశలానంద జీవన సంరంభంబు పెంచి, దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిందపూర్వ యశస్వి యాతడగు నన్నా! విశ్వనాథేశ్వరా!

భావం: ఓ విశ్వనాథేశ్వరా! ఎవరైతే త్యాగంతో కూడిన క్షను చేసి, జనులందరి నస్థితిని రూపుమాపి, అందరికీ సుకుమారమైన, ఆనంద జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పదనాన్ని విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

సామర్థ్యం: వ్యక్తీకరణ - సృజనాత్మకత

కవి పరిచయాలు (మార్కులు 3)

1. **ధూర్జటి**

రాసిన శతకం పేరు: శ్రీకాళహస్తీశ్వర శతకం.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ధూర్జటి ఒకరు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ధూర్జటి రాసిన ప్రబంధం పేరు 'శ్రీకాళహస్తి మహాత్మ్యం'. రాయల ఆస్థానంలో ఉండి కూడా 'రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ధీశాలి.

2. **ఎలకూచి బాలసరస్వతి**

అనువాద శతకం పేరు: సుభాషిత త్రిశతి
జీవిత కాలం: 17వ శతాబ్దం
(**మూలం:** భర్తృహరి - సంస్కృతం)

ఎలకూచి బాలసరస్వతి జలప్రోలు సంస్థానానికి చెందిన సురభి మాధవరాయల ఆస్థాన కవి. ఈయన తెలుగులో తొలిసారిగా త్ర్యర్థి కావ్యమైన 'రాఘవ యాదవ పాండవీయం'ను రాశారు. భర్తృహరి సంస్కృతంలో రాసిన 'సుభాషిత త్రిశతి'ని తెలుగులోకి అనువదించారు.

3. **కంచర్ల గోపన్న:**

రాసిన శతకం: దాశరథి శతకం
జీవిత కాలం: 17వ శతాబ్దం

కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వారు. ఈయన 'భక్త రామదాసు'గా కీర్తిపొందారు. శ్రీరాముడి భక్తుడు. శ్రీరాముడిపై ఎన్నో కీర్తనలు రాశారు. దాశరథి శతకాన్ని రాశారు. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించారు. తన కవిత్వంలో ఉపయోగించిన శబ్ద అలంకారాలు ఈయనకు ప్రత్యేక వన్నె తెచ్చాయి.

4. **కాకుత్థ్సం శేషప్ప కవి**

రాసిన శతకం: నరసింహ శతకం
జీవితకాలం: 18వ శతాబ్దం

కాకుత్థ్సం శేషప్ప కవి జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందినవారు. ఈయన నరసింహ, నరహరి, నృకేసరి శతకాలను రాశారు. 'ధర్మపురి రామాయణం' అనే యక్షగానాన్ని రాశారు. ఈయన రచనల్లో భక్తి తత్పరత, తాత్త్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. ఈయన రాసిన నరసింహ శతక పద్యాలు తెలంగాణ ప్రాంతపు జానపదులు అలవోకగా పాడుకుంటారు.

5. **గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ**

రాసిన శతకం: విశ్వేనాథేశ్వర శతకం

గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ మెదక్ జిల్లాకు చెందినవారు. ఈయన 'కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానం' అనే గ్రంథాలు రాశాడు. దాదాపు మూడు వందలకు పైగా అష్టావధానాలు చేశారు. 'అవధాని శశాంక, ఆశుకవితా కేసరి' అనే బిరుదులను పొందారు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైంది.

6. **నంబి శ్రీధరరావు:**

రాసిన శతకం: శ్రీలొంక రామేశ్వర శతకం

నంబి శ్రీధర్‌రావు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. ఈయన 'శ్రీమన్నింబాచల మహాత్మ్యం, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం' అనే గ్రంథాలు రాశారు. కవిరాజు ఈయన బిరుదు.

లఘు సమాధాన ప్రశ్నలు (మార్కులు 3)

1. శతక ప్రక్రియ గురించి వివరించండి?
2. భక్తియోగ విధానం ఎలా ఉంటే భగవంతుడు అంగీకరిస్తాడు?
3. ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయించకూడదు?
4. సంపదలు లేకున్నా ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి?
5. కంచర్ల గోపన్న దృష్టిలో శ్రీరాముడి గొప్పతనాలు ఏమిటి?
6. అపూర్వ కీర్తిమంతుడిగా పేరు రావాలంటే ఏయే పనులు చేయాలి?
7. ఉత్తమ మిత్రుడి ధర్మాలు ఏవి?
8. ఎలాంటి ప్రవర్తన ఉన్న వారిని నరరూప రాక్షసులు అంటారు.

వ్యాసరూప ప్రశ్నలు (మార్కులు 6)

1. శతక పద్యాల్లోని నీతి మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో విశ్లేషించి రాయండి?
2. 'శతక మధురిమ' పాఠం ద్వారా మనం అలవర్చుకోవాల్సిన, అలవర్చుకోకూడని మంచి గుణాలు ఏవి?

సృజనాత్మక ప్రశ్నలు (మార్కులు 5)

1. శతక మధురిమ పాఠంలోని ఏదైనా పద్యం ద్వారా నీతికథ రాయండి?
2. నీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడెవరో, అతడి గురించి అభినందన పత్రం రాయండి?
3. నీకు నచ్చిన మిత్రుడిని ప్రశంసిస్తూ కవిత/ పద్యం రాయండి.
4. నేడు సమాజంలో చాలా మంది నరరూప రాక్షసులు ఎందుకు అవుతున్నారో వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.

సామర్థ్యం భాషాంశాలు (పదజాలం) (మార్కులు 10)

కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

1. **భాసిల్లు:** ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగుభాష ఎంతగానో భాసిల్లింది.
2. **ఉద్బోధించు:** మా నాన్నగారు మాకు ఎల్లప్పుడూ మంచి మాటలు ఉద్బోధిస్తారు.
3. **దైన్యస్థితి:** బ్రిటిష్ పాలనతో భారతీయులు ఎంతో దైన్యస్థితిని అనుభవించారు.
4. **నరరూప రాక్షసుడు:** ప్రజల కష్టాలను పట్టించుకోని పాలకుడు ఒక నరరూప రాక్షసుడు.

పర్యాయ పదాలు

1. **ఏనుగు:** గజము, కరి, వాగము
2. **స్నేహితులు:** మిత్రులు, నిచ్చెలులు, సఖులు
3. **కత్తి:** కృపాణం, అసి
4. **బంగారం:** కనకం, స్వర్ణం, పసిడి

ప్రకృతి- వికృతి

1. దిశ - దెస
2. సముద్రం- సంద్రం
3. రాజు - రాయడు
4. పుస్తకం - పొత్తము
5. పృథివి - పుడమి
6. భిక్షము - బిచ్చం
7. ఆకాశం - ఆకసం
8. కార్యము -కర్జము
9. శ్రీ - సిరి

భాషాంశాలు (వ్యాకరణాంశాలు) (మార్కులు 10)

కింది వాక్యాలు చదివి, విడదీసి సంధుల పేర్లు రాయండి.

1. బుద్ధిమంతురాలు = బుద్ధిమంత + ఆలు (రుగాగమ సంధి)
2. అచ్చోట = ఆ + చోట (త్రికసంధి)
3. దివ్యౌషధం = దివ్య + ఔషధం (వృద్ధి సంధి)
4. సాహసవంతురాలు = సాహసవంత+ ఆలు (రుగాగమ సంధి)
5. సమైక్యత = సమ + ఐక్యత (వృద్ధి సంధి)
6. ఎక్కాలం = ఏ + కాలం (త్రిక సంధి)
7. సర్వేశ్వర = సర్వ+ ఈశ్వర (గుణ సంధి)
8. కాళహస్తీశ్వరా = కాళహస్తి+ ఈశ్వర (సవర్ణదీర్ఘ సంధి)

కింది పద్యపాదానికి గణ విభజన చేసి, గురు లఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో తెల్పండి.

1. భండన | భీముఁడా | ర్తజన | బాంధవుఁ
U I I | U I U | I I I | U I I
డుజ్వల | బాణతూ | ణకో
U I I | U I U | I U

పై పద్యంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి. కాబట్టి ఉత్పలమాల పద్యం.

2. ఊరూరం | జనులె | ల్ల భిక్ష | మిడరో
U U U | I I U | I U I | I I U
యుండంగ | హల్గల్గ | వో
U U I | U U I | U

పై పద్యంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలున్నాయి. కాబట్టి శార్దూల పద్యం.

The headquarters of ADB is located in..



K.V. Gnana Kumar
Director,
DBS, Hyderabad

Model Questions

1. The Board of Industrial and Financial Reconstruction (BIFR) came into existence in the year:
a) 1999 b) 1995
c) 1991 d) 1987
e) 1982

2. The headquarters of Asian Development Bank (ADB) is located in:
a) New Delhi, India
b) Beijing, China
c) Manila, Philippines
d) Tokyo, Japan
e) None of the above

3. National Securities Depository Limited is an Indian central securities depository based in:
a) New Delhi
b) Chennai c) Hyderabad
d) Mumbai
e) Bengaluru

4. The Managing Director (MD) of HDFC Bank is:
a) Rajnish Kumar
b) Uday Kotak
c) Shikha Sharma
d) Chanda Kochha
e) Aditya Puri

5. Where RBI cancels the banking license of a banking company, the appeal can be made to:
a) Central Govt.
b) Company law Board
c) High Court
d) Supreme Court
e) No appeal can be made

6. India Infrastructure Finance Company Ltd (IIFCL) is wholly-owned by _____ was set up in the year 2006.
a) NABARD
b) SEBI c) RBI
d) Finance Ministry
e) Government of India

7. The service which is concerned with the financing and collection of account receivables in domestic trade is called:
a) Securitization
b) Factoring c) Forfaiting
d) Bancassurance
e) None of the above

8. A JHF carrying on an ancestral business is included in a Partnership Firm as a partner. In this case the JHF becomes:
a) Limited Liability Partnership
b) Private Ltd Co.
c) Proprietorship firm
d) JHF cannot join as a partner in a firm
e) Public Limited Company

9. National savings certificate matures at the end of:
a) 3 years b) 4 years
c) 5 years d) 6 years
e) 7 years

10. What is the expanded form of the term ALM used in banking sector?
a) Asset Liability Maintenance
b) Asset Liability Management
c) Asset Liability Manipulation
d) Asset Liability Maximization
e) Asset Liability Matching

11. Father of a Minor is sentenced to jail for a criminal offence. Who will be his guardian?
a) Mother b) Legal guardian
c) Father d) Eldest brother
e) None of the above

12. Which of the following is the India's first Credit Rating Agency promoted by the erstwhile ICICI Ltd, along with UTI and other financial institutions?
a) CIBIL b) CRISIL
c) ICRA d) ONICRA
e) None of the above

13. Bank's Lien is:
a) General lien b) Particular lien
c) Contingent lien
d) Special lien e) c & d

14. In pursuance of which one of the following was the General Insurance Corporation of India was formed?
a) General Insurance Business (Nationalizations) Act, 1972
b) Insurance Act, 1938
c) Insurance Amendment Act, 2002
d) IRDA Act, 1999
e) None of the above

15. I 'wish' is a type of flexible Recurring Deposit Scheme that helps you to get benefits viz., same interest rates as of Fixed Deposit and no penalty for not depositing in any month, multiple deposit in every month, etc. Which bank has launched this deposit?
a) ICICI Bank
b) Vijaya bank
c) Central bank
d) Canara bank
e) Dena Bank

16. What does the letter 'S' denotes in the term IFSC?
a) Subscriber b) State
c) System d) Source
e) Systematic

17. Within how many days the CPIO has to provide information under RTI Act?
a) 15 days b) 20 days
c) 30 days d) 45 days
e) 60 days

18. Security Paper Mill (SPM) was formally inaugurated and dedicated to the nation on the 9th March, ____ by the then Deputy

BANK
POs, Clerks
Banking Awareness Special

Prime Minister, Morarji Desai.
a) 1956 b) 1968
c) 1949 d) 1962
e) 1971

19. What is the full form of 'MAT'?
a) Maximum Alternate Tax
b) Minimum Alternate Tax
c) Maximum Alternate Time
d) Minimum Alternate Time
e) Minimum Applicable Tax

20. Which of the following is not a Negotiable instrument as per N.I. Act?
a) Promissory Note
b) Draft c) TDR
d) Cheque e) All the above

21. Who among the following regulates the Indian Corporate Debt Market?
a) RBI b) NABARD
c) SIDBI d) SEBI
e) PFRDA

22. "Basel Committee on Banking Supervision"s is also known as:
a) Bank for International Settlements Committee
b) Banking Regulation Committee
c) Financial Stability Board
d) Global Financial System
e) None of the above

23. Which of the following is not a negotiable instrument as per N.I.Act?
a) Promissory Note
b) Draft c) TDR
d) Cheque e) All the above

24. Which one of the following set up core banking infrastructure for rural banks?
a) IBA b) NABARD
c) RBI d) SIDBI
e) RIDF

25. What is 'fiat money'?
a) The currency backed by Government Guarantee
b) The currency backed by tangible assets
c) The currency backed by gold reserves
d) The currency backed by budgetary support
e) None of the above

26. Where is the head office of SMERA?
a) Chennai b) Gurugram
c) New Delhi d) Mumbai
e) Bengaluru

27. The Frequent changes made by Banks to their product profile is called?
a) Product Control
b) Product Enhancement
c) Product Enrichment
d) Product Marketing
e) None of the above

28. Which of the following is not correct in respect of issue of Commercial Paper?
a) It can be issued as a standalone facility
b) It can be issued for Rs. 5 lakhs and multiples of Rs. 5 lakhs
c) CPs can be underwritten by a bank
d) It can be issued for a minimum period of 7 days
e) Loan can be sanctioned against Commercial Paper

29. _____ account is opened by the investor while registering with an investment broker.
a) Fixed Deposit Account
b) Savings Bank Account
c) Recurring Account
d) Demat Account
e) None of the given options is true

30. ____ is a financial market in which share prices are rising or expected to rise.
a) Bear Market
b) Bull Market c) Pig Market
d) High Market
e) None of the above

31. Currency swap is an instrument to manage:
a) Interest Rate Risk
b) Currency Risk
c) Cash flows in different currencies
d) All of the Above
e) None of the given options is true

32. MMID (Mobile Money Identifier) consists of how many digits?
a) 5 digits b) 10 digits
c) 11 digits d) 7 digits
e) 9 digits

33. Reporting of dubious transactions has to be made to which agency?
a) FIU b) DRI c) SEBI
d) NIA e) RBI

34. Sukanya Samriddhi Account can be opened up to age of _______ years only from the date of birth.
a) 5 years b) 10 years
c) 15 years d) 20 years
e) 25 years

35. The 'Smart Vault' is an example of 'Make In India' programme as it has been designed and manufactured by Indians. In this connection a scheme in the name of Smart vault is launched by which Bank?
a) Canara bank
b) Punjab National Bank
c) ICICI Bank-Robotic locker facility
d) Dena Bank e) HSBC

36. The maximum period for which a CD(Certificate of Deposit) can be issued is:
a) 1 month b) 3 months
c) 6 months d) 9 months
e) 1 year

37. ______ Portal is a first of its kind website providing single window for students to access information and also makes application for Educational Loans provided by Banks. It also provides a link to National Scholarship Portal where in students can apply for various Government Scholarships.
a) Vidya Lakshmi
b) Vidya Saraswathi
c) Graduate Loan
d) Trun Vidya e) Prouda Vidya

38. NSDL is the first and largest depository in India, established in:
a) August 2003 b) August 1991
c) August 1989 d) August 1999
e) August 1996

39. The purpose of IRAC (Income Recognition and Asset Classification) norms is to:
a) Bind the financer to obey the guidelines of the regulator
b) Keep the financer with adequate capital
c) Make necessary provisions as applicable
d) Only a & b
e) None of the above

KEY

1) d	2) c	3) d	4) e	5) a
6) e	7) b	8) d	9) d	10) b
11) c	12) b	13) a	14) a	15) a
16) c	17) c	18) b	19) b	20) c
21) d	22) a	23) c	24) b	25) a
26) d	27) b	28) c	29) d	30) b
31) c	32) d	33) a	34) b	35) c
36) e	37) a	38) e	39) c	

నాన్నా, చెప్పవా

రోబోకి ఆ పేరు ఎలా వచ్చింది?




రోబో పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఎందుకో మనందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. సినిమా సంగతి పక్కనబెడితే, రోబో అంటే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ ద్వారా పనిచేసే మర మనిషి. 1948లో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ రోబోట్‌ని ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో విలియం గ్రే వాల్టర్ రూపొందించారు. 1954లో జార్జి డెవోల్ మొదటి డిజిటల్, ప్రోగ్రామబుల్ రోబోని తయారు చేసి జనరల్ మోటార్స్ అనే కంపెనీకి 1960లో విక్రయించారు. ఆ కంపెనీ వారు వేడివేడి లోహాల ముక్కలను పైకి లేపటానికి వీటిని ఉపయోగించేవారు. ఆ తరవాత రోబోని అణు కార్యక్రమాల్లో శాస్త్రవిజ్ఞాన పరిశోధనల్లో ఉపయోగించేవారు.

రోబో అనే పేరు చెకొస్లవేకియా వారి భాషలోని రోబోటా అనే పదం నుంచి వచ్చింది. చెక్ భాషలో తప్పని సరి కార్మికుడు అని అర్థం. ఈ రోబోలను అణుధార్మిక సంబంధిత పనుల లోని సున్నితమైన దశల్లో ఉపయోగించేవారు. మనిషికి ప్రమాదం కలిగించే పదార్థాలతో పనిచేయటానికి ఈ రోబో ఉపయోగపడుతుందని భావించేవారు. అయితే ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ పనులకు కూడా రోబోలపై ఆధారపడుతున్నారు. జపాన్‌లో రోబోలతో ఇంటికి సంబంధించిన అనేక రకాల పనులు కూడా చేయిస్తున్నారు.

రంగులు వేయండి



పైన ఉన్న రెండు బొమ్మల మధ్య 5 తేడాలు ఉన్నాయి. గుర్తించండి.




కింద పజిల్ పక్కన ఇచ్చిన పదాలు పజిల్‌లో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి.

Science Fiction/Fantasy

U	Y	G	O	L	O	N	H	C	E	T	H	S	H
Y	O	U	T	E	R	S	P	A	C	E	E	O	R
S	M	A	G	I	C	C	R	E	H	H	R	S	E
U	F	F	V	I	L	L	A	I	N	L	O	L	T
P	U	A	L	P	R	I	N	C	E	S	S	S	T
E	T	N	C	E	R	U	T	N	E	V	D	A	O
R	U	T	L	S	N	A	A	L	I	E	N	A	P
N	R	A	I	E	L	O	C	A	S	T	L	E	Y
A	I	S	F	O	R	E	S	T	H	A	N	T	R
T	S	Y	H	F	C	E	W	P	A	V	U	Y	R
U	T	I	V	I	P	T	I	I	T	R	U	C	A
R	I	W	F	O	A	T	A	E	S	D	A	O	H
A	C	V	A	E	L	Z	Z	I	R	F	S	M	O
L	F	V	R	A	R	O	A	L	D	D	A	H	L

MAGIC
C.S. LEWIS
PRINCESS
HARRY POTTER
ADVENTURE
FANTASY
SUPERNATURAL
FUTURISTIC
HERO
ROALD DAHL
FOREST
MS FRIZZLE
CASTLE
OUTER SPACE
ALIEN
VILLAIN
TECHNOLOGY


పూరించండి





పైన కొన్ని బాక్స్‌లు, వాటి కింద కొన్ని బొమ్మలున్నాయి. ప్రతి బొమ్మ ఇంగ్లీషు పేరును మొదటి అక్షరంతో పజిల్‌ను పూర్తిచేయండి. పూర్తయ్యాక వచ్చే పదం మనకు ఎడమవైపున కనిపించే బొమ్మ ఇంగ్లీష్ పదం అవుతుంది. ట్రై చేయండి చూద్దాం!

ఎడమవైపున ఉన్న బొమ్మను చూస్తూ కుడివైపున ఖాళీ గళ్లలో బొమ్మ గీయండి





సింహం గళ్లపై నుండి నడుచుకుంటూ పైకి వెళ్లి బాల్ తీసుకోవాలి. X మార్కును దాటుకుంటూ వెళ్లకూడదు.

Snowfall

కుర్రారంలో షార్ట్‌ఫిల్మ్ షూటింగ్


షార్ట్ ఫిల్మ్‌లోని కొన్ని సన్నివేశాలు



రాజాపేట (ఆలేరు) : మండలంలోని కుర్రారం గ్రామంలో శనివారం షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘసంస్కర్త శ్రీ రామానుంజయ జీవితం.. సామాజిక విప్లవంపై ప్రజ్ఞ ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నరేంద్రబాబు మాట్లాడుతూ ప్రొడ్యూసర్ మోహన్‌గుప్తా, నటీనటులు దీపక్‌పటేల్, ప్రేమ్‌సాగర్, సోనీపటేల్, కెమెరామెన్ శ్రీనివాస్‌తో 22 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు తెలిపారు. రామానుంజయ చరిత్రను నేటితరం వారికి అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక బసవేశ్వరస్వామి దేవాలయం, గ్రామంలో కొన్ని సన్నివేశాలు, యాదగిరిగుట్టలో మూడు రోజులపాటు మరి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిపారు.

యాదాద్రి భువనగిరి | ఆదివారం | జనవరి | 7 | 2018 సాక్షి



'బతుకు'అడ్డా

ఉన్న ఊరిలో ఉపాధి దొరకక పొట్ట చేతబట్టుకొని పనికోసం కూలీలు భువనగిరిలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలోని అడ్డాకి చేరుకుంటారు. కూలికి ఎవరు పిలుస్తారా అని ఎదురుచూస్తారు. ప్రతిరోజూ ఈ అడ్డాకి 50 నుంచి 150 మంది వస్తుంటారు. వీరిలో కొందరికి కూలి దొరకడంతో సంతోషం వ్యక్తం చేయగా పని లభించని వారు విచారంతో వెనుదిరుగుతారు.

– సాక్షి, ఫొటోగ్రాఫర్, యాదాద్రిభువనగిరి

ఇంటింటికీ సీసీ కెమెరా అవసరం


కార్యక్రమానికి హాజరైన స్థానికులు


మాట్లాడుతున్న సీపీ మహేష్ భగవత్

- ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి
- నేను సైతం కార్యక్రమం ప్రారంభంలో సీపీ మహేష్‌భగవత్

సాక్షి, యాదాద్రి :

మిషన్ భగీరథలో ఇంటింటికీ నల్లా తరహాలో ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్ ప్రజలను కోరారు. శనివారం భువనగిరి పట్టణ ప్రజల భాగస్వామ్యంతో స్థానికంగా ఏర్పాటు చేసిన మెగా సీసీ కెమెరాలను ఆయన ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీపీ ఈ.రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రూ.38 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు ఉంటే ఇంట్లో ఎవరూ లేకున్నా.. వచ్చిపోయే వ్యక్తులను గుర్తించవచ్చని సూచించారు. నేరం చేసిన వారు సీసీ కెమెరాల నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో, ఆలేరు పట్టణం, మండలంలోని 14 గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.

తప్పు చేయాలంటే భయపడాలి : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

తప్పులు చేయాలంటే దొరికిపోతామనే భయం ఉండాలనే ఉద్దేశంతో భువనగిరి పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. తమ ఇళ్ల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. భువనగిరిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన కోటా నుంచి రూ.12 లక్షల నిధులు ఇచ్చానని, మరిన్ని కెమెరాల కోసం మార్చిలో రూ.10 లక్షలను ఇస్తానని ప్రకటించారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వివిధ సంఘాల ప్రతినిధులు, దాతలను శాలువాలతో సీపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ఎంఏ రషీద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, వైస్‌చైర్మన్ బి.మహాలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతుల్ నాయక్, వైస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, సీసీ కెమెరాల కమిటీ అధ్యక్షుడు పసుపునూరి మనోహర్, దిడ్డికాడి నర్సింగ్‌రావు, దొంత లక్ష్మణ్, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు వినోద్, భువనగిరి శ్రీనివాస్, వ్యాపారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

మన పోలీస్ వ్యవస్థ దేశంలోనే భేష్ : ఎంపీ బూర



దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శవంతమైనదని ఎంపీ బూర డాక్టర్ నర్సయ్యగౌడ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు, అల్లకల్లోలాలు, నష్టాలు జరుగుతాయని కొందరు దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న అన్ని పట్టణాల్లో కంటే ఎక్కువగా భువనగిరి పట్టణంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కెమెరాల ఏర్పాటుకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

సీసీ కెమెరాల కోసం రూ.5లక్షలు : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి



భువనగిరి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం తన కోటా నిధుల నుంచి రూ.5 లక్షలను కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రకటించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సంతోషకర విషయమన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమెరాలతో నేరాలు అదుపు చేయడంతోపాటు సత్వరన్యాయం జరుగుతుందని తెలిపారు.

నేటినుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) :

మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సభావేదిక ప్రాంగణంలో ఆదివారం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయని నిర్వహణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పెద్దల చక్రపాణి, కొమ్ము ఎల్లేశ్ తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ సమీప జిల్లాలు, మండలాల నుంచి మొత్తం 25 టీములు వచ్చాయని తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన, రూము వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలు, నాలుగవ బహుమతిగా రూ. 7వేల నగదుతో పాటు షీల్డ్ కూడా అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాక బెస్ట్ రైడర్, బెస్ట్ క్యాచ్ అవార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సాగర్ సమాచారం

పూర్తిస్థాయి నీటిమట్టం	:590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం	:538.00అడుగులు
ఇన్‌ఫ్లో	:1,980క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో	:18,710క్యూసెక్కులు
ఎడమకాల్వకు	:7,191క్యూసెక్కులు
కుడికాల్వకు	:9,304క్యూసెక్కులు
రివర్స్‌పంపింగ్	:నిల్‌క్యూసెక్కులు
ఏఎమ్మార్పీ కాల్వకు	:2,032క్యూసెక్కులు
జలవిద్యుత్	:నిల్‌క్యూసెక్కులు
డైవర్శన్‌టన్నెల్	:10క్యూసెక్కులు
నీటి ఆవిరి	:121క్యూసెక్కులు

మూసీ సమాచారం

పూర్తిస్థాయి నీటి మట్టం:645 అడుగులు	
ప్రస్తుత నీటిమట్టం:641.31 అడుగులు	
ఇన్‌ఫ్లో: నిల్	
ఔట్‌ఫ్లో: నిల్	
కుడి ప్రధాన కాల్వకు: 310 క్యూసెక్‌లు	
ఎడమ ప్రధాన కాల్వకు:330 క్యూసెక్‌లు	
పట్టణ ప్రజల తాగునీటి కోసం:10క్యూసెక్‌లు	

మరుగుదొడ్ల నిర్మాణాల్లో జిల్లా ముందంజ

భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో యాదాద్రిభువనగిరి జిల్లా ముందంజలో ఉందని జెడ్పీ సీఈఓ హనుమానాయక్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. వార్షిక తనిఖీలో భాగంగా మూడేళ్లలో ఖర్చుచేసిన సీడీఎఫ్, జనరల్ ఫండ్, ఎంపీ ల్యాడ్, సీబీ ఫండ్ రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 1148 గ్రామపంచాయతీలుండగా, 400 గ్రామపంచాయతీలను ఇప్పటికే ఓడీఎఫ్‌గా ప్రకటించామని తెలిపారు. జనవరి 26 నాటికి మరో 400 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించనున్నామని వెల్లడించారు. జూన్2 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆసరా పింఛన్ల చెల్లింపు గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ సార సరస్వతీ, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఈఓఆర్డీ బి.శ్రీకాంత్‌రెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, ఏపీఓ వెంకన్న, అపర్ణ పాల్గొన్నారు.



శ్రీమంతులు

సేవా కార్యక్రమాల్లో పాస్



పెంచికల్‌దిన్నెలో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

నేరేడుచర్ల(హుజూర్‌నగర్): నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు అరిబండి శ్యాంప్రసాద్ (అమెరికా), పారుపల్లి జ్యోతి (అమెరికా), నరజాల రవికుమార్ (సింగపూర్), సాయి(అమెరికా)లు తమ సొంతూరికి సేవ చేయాలనే తపనతో 'పాస్' స్వచ్ఛంద సంస్థను (పెంచికల్‌దిన్నె అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్) 2016లో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ప్రొజెక్టర్, కంప్యూటర్ పాఠాలు బోధించే టీచర్, స్కూల్ వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో సోలార్ ప్లాంట్, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారానికి లక్ష రూపాయలు కేటాయించారు. ఇవేకాకుండా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్‌కు అవసరమయ్యే పరికరాలను విరాళంగా ఇచ్చారు. గ్రామంలోని దేవాలయ అభివృద్ధికి, అభివృద్ధి కార్యక్రమాల వేదికకు 10 కుంటల స్థలాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షల రూపాయలు అందజేశారు. ఇవే కాకుండా గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

స్ఫూర్తిదాయకంగా నిలిచారు



సొంత గ్రామ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు అందిస్తున్న చేయూత స్ఫూర్తిదాయకం. వారి సేవలు మరువలేనివి. సొంత ఊరిపై మమకారంతో పాఠశాల, హాస్పిటల్, దేవాలయం, గ్రంథాలయం, శ్మశాన వాటికలకు విరాళాలు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మున్ముందు ఎన్‌ఆర్‌ఐల సహకారంతో గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.

– సుంకరి క్రాంతికుమార్, సర్పంచ్, పెంచికల్‌దిన్నె

ఎల్లప్పుడు సహకరిస్తాం



గ్రామాభివృద్ధికి పాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎల్లప్పుడు సహకారం అందిస్తాం. గ్రామంలో పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు తమ సంస్థ ద్వారా అనేక నిధులు వెచ్చించాం. గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారాన్ని అందించాం. గ్రామంలోని పేదల అభ్యున్నతికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం.

– పారుపల్లి జ్యోతి, ఎన్‌ఆర్‌ఐ, అమెరికా

సమాజ సేవ.. ఆయన తోవ



ఆలేరు ఉన్నత పాఠశాలలో మొక్క నాటుతున్న దొంతిరి శ్రీధర్‌రెడ్డి

ఆలేరు: ఆలేరు మండలం ఇక్కుర్తి గ్రామానికి చెందిన దొంతిరి శ్రీధర్‌రెడ్డి గతంలో అమెరికాలో ఉద్యోగం చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. జన్మభూమిని మరచిపోకుండా పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపనతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాను సంపాదించిన దానిలో కొంతమేర పలు సామాజిక సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2006లో డీఎస్‌ఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. 2014లో ఆలేరుకు చెందిన లక్ష్మణ్ అనే యువకుడు రైలు ప్రమాదంలో చేతివేళ్లను కోల్పోయాడు. దీంతో జీవనాధారం కరువైంది. విషయం తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి అతనికి ఉపాధి కల్పించేందుకు రూ.లక్షతో ఆటో కొనుగోలు చేసి యువకుడికి అందజేశాడు.

ఎన్నో సేవా కార్యక్రమాలు

- 2008లో ఆలేరు నియోజకవర్గంలో సుమారు లక్ష మొక్కలను రోడ్లకు ఇరువైపులా, పాఠశాలల్లో నాటారు.
- ప్రతియేటా 10వ తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్ అందిస్తున్నారు.
- అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించేదుకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు.
- జిల్లావ్యాప్తంగా ఫ్లోరోసిస్‌పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
- జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎంతో సంతృప్తిగా ఉంది..



స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నా. సమాజం మనకు ఏమీ ఇచ్చింది అని కాకుండా, మనం ఏమీ ఇచ్చాం అన్నదే కావాలి. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మనిషి పురోభివృద్ధి సాధిస్తారనే నమ్మకం ఉంది. సేవలను అందించడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటూ అన్ని గ్రామాలు ప్రగతి పథంలో ఉంటాయి.

- దొంతిరి శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు

రూ.10 లక్షలు వెచ్చించి..

సొంతూరు ఆరెగూడెంలో సుమారు రూ.15ఏళ్ల క్రితం పది లక్షలు వెచ్చించి రామాలయం నిర్మించాడు. దేవాలయం నిర్మించాలన్న తన కోరిక నిమిత్తం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించాడు. ఇందుకు సంబంధించి స్థలం సైతం తానే కొనుగోలు చేశాడు. ఈయన నిర్మాణం చేయించిన ఆలయం ప్రస్తుతం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ అభివృద్ధికి విరాళం కూడా అందజేస్తాడు.

జన్మభూమి సేవలో..

- పేదవిద్యార్థులకు అండగా నిలుస్తోన్న శ్రీనాథ్‌రెడ్డి

గుర్రంపోడు(నాగార్జునసాగర్) : నార్త్ కెరోలియన్‌లో నివసిస్తున్న గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గట్టుపల్లి శ్రీనాథ్ రెడ్డి జన్మభూమిపై మమకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. చదువు ప్రాముఖ్యాన్ని ప్రతి విద్యార్థి పాఠశాల దశలోనే గుర్తించి కష్టపడి చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని, అలాంటి చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని పేదవిద్యార్థులకు అండగా నిలుస్తున్నాడు.. శ్రీనాథ్‌రెడ్డి. తేనెపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8,9,10 తరగతుల్లో ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన ముగ్గురి విద్యార్థులను ఎంపిక చేసి ఏటా రూ.20 వేలు నగదు బహుమతులు అందజేస్తున్నాడు. పేద విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడే వారికి కూడా తన శక్తి మేరకు సాయం అందిస్తున్నాడు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాడు. గ్రామ పాఠశాలతోపాటు, గుర్రంపోడు మోడల్ స్కూల్‌లో ఉచితంగా యోగా తరగతులు, కరాటే తరగతులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచి పుట్టిన ప్రతి ఆడపిల్ల గుర్తుగా రెండు ఎర్రచందనం మొక్కలను వారి తల్లిదండ్రులకు అందించి చెట్టు పెరిగే 20 ఏళ్ల నాటికి ఆ డబ్బు పెళ్లి అవసరాలకు ఉపయోగపడేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని శ్రీనాథ్ తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐ సాయం అభినందనీయం



ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ శ్రీనాథ్‌రెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయం. పాఠశాల అభివృద్ధికి అండగా నిలిచిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఎలాంటి అవసరమొచ్చినా సహాయ పడతామనే భరోసా కల్పించారు. చదువులో పేద విద్యార్థులను ప్రోత్సహించడం ప్రశంసనీయం.

- బద్రీనారాయణ, హెచ్‌ఎం, తేనెపల్లి ఉన్నత పాఠశాల



తేనెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులు



గట్టుపల్లి శ్రీనాథ్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ

- పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకుంటున్న ఎన్‌ఆర్‌ఐలు
- గ్రామాలను దత్తత తీసుకుని మౌలిక వసతుల కల్పన
- స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి అనాథలు, పేదలకు సాయం
- ఆదర్శంగా నిలుస్తోన్న ఉమ్మడి జిల్లాలోని ప్రవాస భారతీయులు

'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ' అనే మాటను స్ఫూర్తిగా తీసుకున్నారు.. ఉమ్మడి జిల్లాలోని ప్రవాస భారతీయులు. విదేశాల్లో స్థిరపడినా జన్మనిచ్చిన ఊరు, చదువుకున్న బడిని మరిచిపోకుండా గ్రామాల అభివృద్ధిలో తమ వంతు పాలు పంచుకుంటున్నారు. అభివృద్ధిలో వెనకబడిన గ్రామాలు, తండాలు, పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈనెల 9న ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్‌ఆర్‌ఐలపై ఈ వారం వీకెండ్ స్పెషల్.

15 ఏళ్లుగా స్ప్రెడ్ సేవలు

స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న పటేల్ శ్రీధర్‌రెడ్డి

సూర్యాపేటరూరల్: సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పటేల్ శ్రీధర్ రెడ్డి 2003లో స్ప్రెడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు అదనపు గదులు నిర్మించడం, బెంచీలను ఉచితంగా అందజేశారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.

చేపట్టిన సేవా కార్యక్రమాలు..


- సూర్యాపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు సుమారు 100కు పైగా అదనపు తరగతి గదుల నిర్మాణం.
- సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల నిర్మాణానికి ఆర్థికసాయం.
- బాలెంల ఉన్నత పాఠశాలలో ఆట స్థలానికి రెండెకరాల స్థలం విరాళం. అదేవిధంగా గ్రామంలోని రెండు పాఠశాలలకు 25 కంప్యూటర్లు, కంప్యూటర్ విద్య బోధించుటకు ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించాడు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యావలంటర్లను నియమించారు.
- కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బాలెంల పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు మూడు ప్రొజెక్టర్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, మూడు స్పీకర్లు అందజేశారు.
- విద్యార్థినులకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించేందుకు 10 కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి కుట్టుశిక్షణ ఇప్పిస్తున్నారు.
- అనాథ పిల్లలకు బాలెంల గ్రామంలో స్ప్రెడ్ హాస్టల్ ఏర్పాటు చేశారు.
- గ్రామాల్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు.
- అదేవిధంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టుశిక్షణ కేంద్రాల ఏర్పాటు, శిక్షణతో పాటు మరికొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు సంస్థ ద్వారా చేపడుతున్నారు.



బాలెంల ఉన్నత పాఠశాలలో టైలరింగ్ నేర్చుకుంటున్న బాలికలు

కంప్యూటర్ విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు

ఇంజనీరింగ్ పూర్తి చేశా..



పటేల్ శ్రీధర్‌రెడ్డి నెలకొల్పిన స్ప్రెడ్ సంస్థ ద్వారా సాయం పొంది నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఎందరో నాలాంటి పేద పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తూ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. ఆయన సేవలు మరువలేనివి.

- ఆవుల ప్రసాద్, బాలెంల

'కార్పొరేట్'కు దీటుగా విద్య



బాలెంల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. విద్యారంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే స్ప్రెడ్ ఇండియా సంస్థను 2003లో ఏర్పాటు చేశాం. 75 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. అభివృద్ధి చెందిన దేశాల్లో 75 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తారు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవిధంగా చట్టం తేవాలి.

- పటేల్ శ్రీధర్‌రెడ్డి, స్ప్రెడ్ ఇండియా సంస్థ చైర్మన్

రెండు గ్రామాల దత్తత

- విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జైపాల్‌రెడ్డి



జైపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న గిరిజనులు

హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సాముల జైపాల్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడి పోయాడు. మొదటగా ఉత్తర అమెరికా తెలుగు సమితిలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అందులో భాగంగా 2015 డిసెంబర్ 25న తన స్వగ్రామమైన వేపలసింగారంలో 25 మంది ప్రత్యేక వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి వేలాది మందికి వైద్యం చేయించాడు. స్థానిక యువతను విద్య, ఉపాధి రంగాల్లో కూడా ప్రోత్సహించడం, నిరుపేదలకు సాయమందించడానికి తరచు గ్రామానికి వస్తుంటాడు. అందులో భాగంగా తన స్వగ్రామమైన వేపలసింగారం, కోదాడ మండలం బీక్యాతండా, మఠంపల్లి మండలం అవిరేణికుంట తండాలను దత్తత తీసుకుంటున్నట్లు గతేడాది డిసెంబర్ 24న ప్రకటించాడు. ఈ ఏడాది మే నుంచి అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

సొంతూరికి సేవ చేయాలని..





ఆరెగూడెంలో జనార్దన్‌రెడ్డి నిర్మించిన రామాలయం


చౌటుప్పల్(మునుగోడు) : చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన మునగాల జనార్దన్‌రెడ్డి దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అక్కడే ప్రముఖ వైద్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన ముగ్గురు కుమార్తెలు అక్కడే స్థిరపడ్డారు. ఈయన మాత్రం సమయం చిక్కినప్పుడల్లా రెండు మూడేళ్లకోసారి సొంతూరికి వచ్చి సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఒక్కోసారి తన భార్య కస్తూరిని సైతం తీసుకొస్తాడు. శ్రీరామనవమి వేడుకల సమయంలో ఇక్కడకు చేరుకుంటారు. ఉత్సవాల నిర్వహణకు తనవంతు సాయం అందిస్తుంటాడు. అమెరికాలో ఉన్నా తరచుగా ఇక్కడివారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఏది ఏమైనా అమెరికాలో ఉండి సొంత ఊరికి సేవ చేయడం అభినందనీయమని పలువురు కీర్తిస్తున్నారు.

ఎస్‌ఎంబీ ట్రస్ట్ ద్వారా..

పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ): పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రాములు, సుశీల దంపతులు 45ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. సెయింట్ లూయిస్ సిటీలో బీజేసీ హాస్పిటల్‌లో సేవలందిస్తున్నారు. ఈ దంపతులు తన తల్లిదండ్రులు సముద్రాల మల్లయ్య, బంగారమ్మ పేరు మీద ఎస్‌ఎంబీటీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన స్వగ్రామానికి చేయుతనందిస్తున్నారు. గ్రామంలో శ్రీ కోదండరామాలయ దేవస్థానం నిర్మాణానికి రూ. 2.5లక్షల విరాళం, ఆలయ పూజారికి నెలకు రూ.8వేల వేతనం, ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, గుడిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద తల్లిదండ్రుల పేరు మీద మరో ప్రయాణికుల ప్రాంగణం, జెడ్పీహెచ్‌ఎస్‌లో మొక్కలకు 200 ట్రీ గార్డ్స్, విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్స్ అందించారు. అంతేకాకుండా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10వేల నగదు పురస్కారం అందించేందుకు ముందుకొచ్చారు.



గుడిపల్లిలో తాము నిర్మించిన కోదండరామాలయంలో సముద్రాల రాములు, సుశీల



హలో సాక్షి..
ఆలేరు 9948538525
ఆలేరు రూరల్ 9912195211
రాజాపేట 9490045662
ఆత్మకూర్ (ఎం) 7995650189
యాదగిరిగుట్ట 9966783815
యాదగిరికొండ 9010133004
మోటకొండూరు 9703964689
బొమ్మల రామారం 9010009439,
తుర్కపల్లి 9010199172

సాక్షి
యాదాద్రి భువనగిరి
మన ఆలేరు
ఆదివారం | జనవరి | 7 | 2018





ఆలేరు : ఓ వైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతుంటే మరోవైపు అక్రమార్కులు పచ్చని చెట్లను గొడ్డలివేటుకు గురిచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పర్యావరణ సమతూల్యం దెబ్బతింటుంది. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 99485 38525

కర్రీ.. డోంట్ వర్రీ

- కర్రీ పాయింట్లకు పెరుగుతున్న ఆదరణ
- తక్కువ ధరకే రుచికరమైన వంటలు
- పలువురికి స్వయం ఉపాధి

ఆలేరు :

నేడు అంతా స్పీడ్. ప్రతి పని క్షణంలో జరిగిపోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు నెలకొంటున్నాయి. హోటళ్లకు వెళ్లి తింటే బోలేడు ఖర్చు. కానీ కర్రీ పాయింట్లతో తక్కువ ధరకే రుచికరమైన కూరలు లభిస్తున్నాయి. కుక్కర్‌లో రైస్ పెట్టుకుంటే తినేందుకు అన్నం సిద్ధం. ఏ కర్రీ పాయింట్‌లోనైనా రూ.10 నుంచి 50 వరకు ఖర్చు పెడితే ఇష్టమైన కూరలు లభిస్తాయి. వెజిటేరియన్‌తో పాటు నాన్‌వెజిటేరియన్ కూడా అమ్ముతున్నారు. ఆలేరులో బస్టాండ్ వద్ద వెలిసిన ఓ కర్రీ పాయింట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. దీంతో పాటు అతను ఆ కర్రీ పాయింట్ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాడు. అలాగే మండల కేంద్రంలో రెండు కర్రీ పాయింట్లు ఉన్నాయి. ఆయా కర్రీ పాయింట్లలో రోజుకు రూ.3 వేల వరకు వ్యాపారం నడుస్తుంది. ఖర్చులు పోను రూ.500–600 వరకు మిగులుబాటు అవుతుంది. ఒక్కోసారి ఆర్డర్ల మీద కూడా పెద్ద మొత్తంలో వండిపెడతారు. అన్ని రకాల కూరలు అందుబాటులో ఉంటాయి. ఇతర ఆకుకూరలు కూడా అందుబాటులో ఉంటాయి. అందరికీ రుచికరమైన వంటకాలు అందిస్తూ మన్ననలు పొందుతున్నాడు. బ్యాచిలర్లు, ఉద్యోగస్తులు, వండుకునే సమయం లేని వారికి ఈ కర్రీ పాయింట్ ద్వారా కలిసొస్తుంది. రకరకాల కూరగాయలతో పాటు చికెన్, ఎగ్‌కర్రీ, పచ్చి పులుసు, పప్పుచారు, పప్పు, వంకాయ, టమాటా తదితర వంటకాలను తక్కువ ధరకే అందిస్తున్నారు.



ఆలేరులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కూరలు

రుచికరంగా ఉంటుంది



కర్రీ పాయింట్‌లో అన్ని రకాల కూరలు రుచికరంగా ఉంటున్నాయి. తక్కువ ధరకే కూరలు అందుబాటులో ఉంటున్నాయి. సమయం ఆదా అవుతుంది. కూరగాయలు తేవడం, వంట చేయడం శ్రమ తప్పుతుంది.

– చెన్న రాజేశ్, ఆలేరు

డిమాండ్ బాగుంది



నిత్యం ఎంతో మంది కర్రీ పాయింట్‌కు వచ్చి రకరకాల కూరలతో పాటు నాన్‌వెజ్ కూరలను కూడా తీసుకెళ్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు తీసుకెళ్తుంటారు.

– భాను, కర్రీ పాయింట్ నిర్వాహకుడు, ఆలేరు

న్యూస్ బాక్స్

పూసల కులస్తులను ఆదుకోవాలి



ఆలేరు : వెనుకబడిన పూసల కులస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల శ్రీహరి కోరారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రుణాలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ప్రాధాన్యం, సేద్యం కోసం మూడెకరాల భూమినివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయనను ఆ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తుపాకుల లక్ష్మయ్య, పిల్లి రాములు, గుంటిపల్లి వీరన్న, తుపాకుల బాలమ్మ, శ్రీను, వె వెంకటేశం, గంగాధర్, కిష్టయ్య, వెంకటమ్మ, నారాయణ పాల్గొన్నారు.

వేరే పనులకు నిధులు మళ్లించొద్దు : ఎంపీపీ

తుర్కపల్లి : మండల పరిషత్ ఉపాధిహామీ నిధులను ఎంపీ, ఎమ్మెల్యేలు వేరే పనులకు మళ్లించొద్దని ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్ ఆరోపించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు మండలానికి 10 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌లు ఇచ్చి ఏఈల ద్వారా ప్రపోజల్స్ తీసుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు యేశబోయిన రాజయ్య, బద్దునాయక్, తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి

ఆలేరు : మండలంలోని కొల్లూరు గ్రామంలో శనివారం ఆళ్ల సత్తయ్యకు చెందిన పాడిగేదె ప్రమాదవశాత్తు వ్యవసాయ బావి వద్ద విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడింది. చనిపోయిన పాడిగేదె విలువ సుమారు రూ.40వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించాలని పాలసంఘం చైర్మన్ శేఖర్‌రెడ్డి కోరారు.

భవనం కూల్చివేతపై సర్పంచ్‌కు వినతి



రాజాపేట : మండలంలోని బొందుగుల గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న భవనం అనుమతిలేకుండా కూల్చివేతపై శనివారం గ్రామస్తులు సర్పంచ్ మర్ల సిద్ధిఎల్లయ్య, కార్యదర్శి జమీల్‌కు వినతి పత్రం అంజేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న కమిటీ హాల్‌ను అనుమతి లేకుండా తొలగించడం, తిరిగి పాల కేంద్రం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో కేఎన్ స్వామి, దొరొగొల్ల సత్తయ్య, గొల్లూరి ప్రభాకర్, ముక్క రవిప్రకాష్, కొమ్ము ప్రకాష్, పయ్యావుల ఎల్లయ్య, కొన్నెమైన యాదగిరి, ఆమరాజు బాలనర్సయ్య, గొల్లూరి ఉప్పలయ్య పాల్గొన్నారు.

మల్కాపూర్‌లో గడ్డివాము దగ్ధం

తుర్కపల్లి : తుర్కపల్లి మండల పరిధిలోని మల్కాపూర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చుట్టు పక్కలకు వ్యాపించాయి. దీంతో పక్కనున్న కనుకుంట్ల స్వామి గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది.

రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు



ఆత్మకూరు(ఎం) : బయోమెట్రిక్ యంత్రంతో రేషన్ సరుకులు ఇక నుంచి పక్కదారి పట్టకుండా పంపిణీ జరుగుతుందని తహసీల్దార్ జూలూరు నర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో బయోమెట్రిక్, ఎలక్ట్రానిక్ యంత్రంను ప్రారంభించి మాట్లాడారు. రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీలో ఎలక్ట్రానిక్ కాంటా ద్వారా తూకంలో మోసం జరగదని చెప్పారు. మండల వ్యాప్తంగా రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ యంత్రాలను, ఎలక్ట్రానిక్ కాంటాలను అందచేసినట్లు చెప్పారు. డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు, డీలర్లు చెరుకు శోభ, గట్టు ఇస్తారి, చెరుకు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

లోకల్ వాయిస్

రుణాలు ఇవ్వాలి



ఆలేరు : యువతకు స్వయం ఉపాధికోసం రుణాలు అందించాలి. బ్యాంకుల్లో రుణాల కోసం వెళ్తే ఇవ్వడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి అమ్ముతున్నాను. పెట్టుబడి కోసం రుణం అందించాలి. పెట్టుబడి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. నాలాంటి వారికి రుణసహాయం అందించాలి.

– అల్వాల సిద్ధులు , ఆలేరు

మిగతా జోన్ వార్తలు 12వ పేజీలో



మన ఆలేరు
సాక్షి
యాదాద్రి భువనగిరి
ఆదివారం | జనవరి | 7 | 2018

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి : బీజేపీ

ఆత్మకూరు(ఎం) : కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేసి బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా నాయకులు బొబ్బల ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మెన్నార్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మండల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో విఫలం అయినట్లు ఆయన చెప్పారు. సమావేశం సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని తీర్మానం చేశారు. మండల అధ్యక్షుడు బండారు సత్యనారాయణ అధ్యక్షతన వహించగా గడ్డం స్వామి, మొలుగు ఉపేందర్, మేడి సాగర్, లోడి వెంకటయ్య, నరేష్ పాల్గొన్నారు.

ఆర్‌యూబీ నిర్మించాలి

ఆలేరు : ఆలేరు పట్టణాన్ని తప్పిస్తూ నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో జీడికల్‌కు వెళ్లే దారిలో రోడ్డు అండర్ బ్రిడ్జీ (ఆర్‌యూబీ) నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రాల ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జనగాం ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయమై పలుమార్లు ఆందోళన నిర్వహించినా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌యూబీ నిర్మించకుంటే నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటాయని..ఎంతో మంది క్షతగాత్రులు, మృత్యువాతపడే అవకాశముందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ఆయన కోరారు.

ఉచిత పశు వైద్యశిబిరం

ఆత్మకూరు(ఎం) : మండలంలోని రహీంఖాన్‌పేటలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలను వేశారు. సర్పంచ్ మల్లెల పర్వతాలు, పాల సంఘం చైర్మన్ కడారి శంకరయ్య, వైద్యాధికారులు సంతోష్, అజీమ్, గోపాలమిత్ర బండారు సురేష్ పాల్గొన్నారు.

మారోజు వీరన్న వర్ధంతిని విజయవంతం చేయాలి

రాజాపేట : మారోజు వీరన్న 56వ వర్ధంతిని విజయవంతం చేయాలని ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (సీపీయూఎస్‌ఐ) జిల్లా కార్యదర్శి చుంచు దేవయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న మంద కృష్ణమాదిగను అరెస్టు చేయడం సహించరానిదని పేర్కొన్నారు. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని కోరారు.

విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు

రాజాపేట : మండల కేంద్రానికి చెందిన బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా శనివారం భద్రాచలం, పాపికొండలు తిలకించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లెమాల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మాలధారుల పూజలు

రాజాపేట : మండలంలోని రఘునాథపురం గ్రామం రామస్వామి గుట్టపై శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామి మాలధారణ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో రామలింగేశ్వర, ఆంజనేయ స్వాములకు అభిషేకాలు, అర్చనలు వంటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కటుకం జనార్దన్, భక్తులు బోగ లక్ష్మీనారాయణ, బొద్దుల వెంకటేశం, బల్ల నరహరి, సంగిశెట్టి నరహరి, గంజి పాండు, జహంగీర్, సామల భాస్కర్, వంగ దాసు, గుర్రం సిద్దిరాములు పాల్గొన్నారు.



రామస్వామి గుట్టపై పూజలు చేస్తున్న భక్తులు

సీసీ కెమెరాల ఏర్పాటుకు చెక్కు అందజేత



చెక్కును అందజేస్తున్న విప్ గొంగిడి సునీత

ఆలేరు : ఆలేరులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకుగాను సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బొట్ల పరమేశ్వర్ రూ.20వేల చెక్కును ప్రభుత్వవిప్ గొంగిడి సునీత చేతుల మీదుగా సీపీ మహేశ్ భగవత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీని పలువురు అభినందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొరుకొప్పుల కిష్టయ్య, ఉమ్మడి రాష్ట్రాల ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జనగాం ఉపేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు శ్రీను, మురళి, సర్పంచ్‌లు సంతోష్, దశరథ, శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ



యాదగిరిగుట్ట : పీఆర్‌టీయూ టీఎస్ 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో ఎంపీపీ గడ్డమీది స్వప్న, మండల విద్యాధికారి వనం రాజారాములు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. స్టేట్ వైస్ ప్రసిడెంట్ సాయిలు, శ్రీనివాసులు, స్టేట్ సెక్రటరీ వెంకటేష్, జిల్లా వైస్ ప్రసిడెంట్ విద్యాసాగర్, సతీష్‌కుమార్, అమృతం, నరసింహస్వామి, భిక్షపతి, రేవంత్‌రెడ్డి, పుష్పరాణి, శంకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కుమారస్వామి, వెంకట్‌రెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..

తుర్కపల్లి : కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్, నాయకులు గడ్డమీది సత్యనారాయణ, ఎంపీటీసీలు రాజయ్య, బద్దునాయక్, యేశబోయిన రాజయ్య, ఎరుకల వెంకటేశ్‌గౌడ్, బోరెడ్డి మహిపాల్‌రెడ్డి, దూప్‌సింగ్‌నాయక్, ఐనాల మహేందర్‌రెడ్డి, బోరెడ్డి హన్మంత్‌రెడ్డి, రాజారాం, కోడూరి మహేశ్, సొన్నాయిల రఘు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సేవలో ముందుండాలి



యాదగిరిగుట్ట : కళాశాల స్థాయిలో చదువుకునే విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో ముందుండాలని యాదగిరిగుట్ట ఎంపీడీఓ మంగళంపల్లి సాంబశివరావు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని దాతారుపల్లిలో శీతాకాల ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం రాజన్నగుట్టపై మొక్కలు నాటి నీళ్లు పోసి, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయిలయ్య, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింహ, వార్డు సభ్యులు మల్లేష్, అయిలయ్య, భిక్షపతి, నాగరాజు పాల్గొన్నారు.

పెట్టుబడిదారులకు ప్రభుత్వ అండ

ఆలేరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కొండపల్లి అచ్యుత రామారావు అన్నారు. మండలంలోని టంగుటూరులో శనివారం కట్ట నర్సింహారెడ్డి 29వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కుల మతాల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో జాలపు రాంరెడ్డి, మామిడాల భిక్షపతి, ఇక్కిరి సహదేవ్, అడివయ్య, స్వామి, ఉపేశ్, సిద్దేశ్వర్, శంకర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Zone Guide

ఎస్టీఓగా శ్రవణ్‌కుమార్



ఎస్టీఓ శ్రవణ్‌కుమార్‌ను సన్మానిస్తున్న ఉద్యోగులు

ఆలేరు : ఆలేరు ఎస్టీఓగా శ్రవణ్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాలలో విధులు నిర్వర్తిస్తున్న శ్రవణ్‌కుమార్ డిప్యూటేషన్‌పై ఆలేరులో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను టీఎన్‌జీఓ, రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఖాదీర్, మొరిగాడి నర్సయ్య, చింతకింది మల్లయ్య, బొమ్మకంటి బాలరాజు, సుంకరి సత్యనారాయణ, సీవీ రాంనర్సయ్య, బాల్‌రెడ్డి, ఐత నాగయ్య సన్మానించిన వారిలో ఉన్నారు.

నేటినుంచి మహేంద్ర యువసేన క్రికెట్ టోర్నమెంట్

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆదివారం నుంచి మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో యాదాద్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్స్‌ను టీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే క్రీడాకారులు తమ టీమ్ పేర్లను నమోదు చేసుకున్నారని, దీంతో డ్రా తీయడం కూడా పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆర్గనైజర్స్ సెల్ నంబర్లు 9908355965, 9963128978, 9949246566, 9989767805కి సంప్రదించాలని కోరారు.

ఇంటర్వ్యూ



వెంకటేశ్వరరావు
అంశం : వరిలో కాలిబాటలు
ఏడీఏ, ఆలేరు

ఆలేరు : రబీ సీజన్ నాట్లు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల నాట్లు వేస్తున్నారు. ఇంకా వేయాల్సి ఉంది. వరినాట్ల సమయంలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి. అంతేకాకుండా నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదిలితే అనేక ఉపయోగాలు ఉంటాయని ఏడీఏ వెంకటేశ్వరరావు తెలిపారు.

సాక్షి : వరినాట్ల సమయంలో ఎక్కువ మొక్కలు నాటితే దిగుబడి పెరుగుతుందని రైతులు భావిస్తుంటారు సరైందేనా ?

అధికారి : ఈ పద్ధతి సరైనది కాదు. సాగులో మొక్కల సాంద్రత కీలకమైంది. మొక్కలు దగ్గరగా నాటడం వల్ల అంతరవాతావరణం అనుకూలించదు. దీంతో గాలిలో తేమ, చీడ పీడలకు అనుకూలంగా మారుతుంది. మొక్కలు విస్తరించి ఆకులు పొడవు పెరిగినాకొద్దీ చీడ, పీడల ఉధృతి అధికమవుతుంది.

సాక్షి : కాలిబాటలు ఏ విధంగా తీయాలి?

అధికారి : ప్రతి చదరపు మీటరుకు 33 కుదుర్లు వచ్చే విధంగా నాటాలి. ప్రతి కుదురుకు 2 లేదా 3 కర్రలు వచ్చే విధంగా నాటుకోవాలి. నాటిన 2, 3 రోజుల తర్వాత ప్రతి 2 మీటర్లకు ఒక అడుగు వెడల్పు కాలిబాట వచ్చే విధంగా తూర్పు పడమర దిశలలో కాలిబాటలు తీసుకోవాలి.

సాక్షి : కాలిబాటలతో లాభాలు ఏంటి?

అధికారి : వరిలో తెగుళ్ల బెడదను తగ్గించవచ్చు. కాలిబాటల వల్ల సాగునీటి వాడకం, మొక్క సామర్థ్యం పెరుగుతుంది. బూడిద రంగు దోమ, తెల్లదోమ వంటి దోమలను అదుపుచేయవచ్చు.



ప్రారంభమెన్నడో..?

- ఆగిన శ్మశానవాటికల పనులు
- 13 గ్రామాల్లో ప్రారంభానికి నోచుకోని వైనం

మోత్కూరు :

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలోని ప లు గ్రామాల్లో చేపట్టిన శ్మశాన వాటికల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు గ్రామాల్లో కనీసం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఉమ్మడి మోత్కూరు మండలంలో 17 గ్రామాలకు ప్రభుత్వం శ్మశానవాటికలను మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఒక్క శ్మశానవాటిక నిర్మాణానికి రూ. 10.52 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో చితిదిమ్మెలు, స్టోర్‌రూం, విజిటర్స్‌షెడ్, టాయ్‌లెట్స్, దింపుడు కళ్లం, వాటర్ ట్యాంక్, సోలార్ లైటింగ్, కంపచెట్ల తొలగింపు, చదును చేయడం, ప్రహారీ గోడ నిర్మాణం వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ పనులను ఉపాధి హామీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పర్యవేక్షించాలి.

నాలుగు గ్రామాల్లోనే ప్రగతి

మొత్తం 17 గ్రామాలకు శ్మశానవాటికలు మంజూరు కా గా మోత్కూరు, అనాజిపురం, బుజిలాపురం, చిర్రగూడూర్ గ్రామాల్లోనే పనులు జరుగుతున్నాయి. అడ్డగూడూర్, బొడ్డుగూడెం, చిన్నపడిశాల, చౌళ్లరామారం, ద త్తప్పగూడెం, గోవిందాపురం, లక్ష్మీదేవికాల్వ, పాలడు గు, పనకబండ, పాటిమట్ల, పొడిచేడు, డి. రే పాక, సదర్శాపురం గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు. గ్రామ పారిశుద్ధ్య కమిటీ, సర్పంచ్ ఆధ్వ ర్యంలో తీర్మానించిన వారికే శ్మశానవాటిక పనులను అప్పగిస్తారు.



బుజిలాపురంలో నిలిచిపోయిన శ్మశానవాటిక నిర్మాణ పనులు

నిధులు రాకపోవడంతోనే..

శ్మశానవాటికల నిర్మాణ పనులు ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ పేమెంట్ కావడంతో సకాలంలో నిధులు మంజూరు కావడం లేదు. ప్రగతిలో ఉన్న పనులకు సంబంధించి మెటీరియల్ పేమెంట్ సెప్టెంబర్ నెలలోనే అగిపోయాయి. దీంతో ఇతర గ్రామాల్లో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి శ్మశానవాటికలను త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.

పనుల్లో జాప్యం వాస్తవమే



శ్మశానవాటిక నిర్మాణ పనుల్లో జాప్యం వాస్తవమే. మెటీరియల్ వర్క్ కావడంతో బిల్లులు సకాలంలో రావని కాంట్రాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పలు గ్రామాల్లో ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది.

– కె.వెంకటనర్సయ్య, ఎంపీడీఓ

● చెట్లను తొలగించరూ..



మోత్కూరు : మండల కేంద్రం నుంచి అమ్మనబోలు వెళ్లే రోడ్డుపై ధర్మాపురం గ్రామ శివారులో రోడ్డు పక్కనే చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. గాలులు వీస్తే ఎండిన చెట్లు కూలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్పందించి ఎండిన, ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలి.

ఫోటో పంపినవారు : జినుకల నర్సయ్య, ధర్మాపురం

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 97053 46241

న్యూస్ బాక్స్

సీఎన్‌ఆర్ ఆస్పత్రి సేవలు అభినందనీయం



సంస్థాన్‌నారాయణపురం : హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన సీఎన్‌ఆర్ ఆస్పత్రి సేవలు అభినందనీయమని సర్పంచ్ అంజమ్మ తెలిపారు. ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీ చిలక నర్సింహారెడ్డి, వైద్యులు ఉమాకాంత్, వరూధిని, గణేష్, ఆస్పత్రి మేనేజర్ నాయుడు, రామకృష్ణ, అనిల్, మహేష్, రాజు, శ్రీకాంత్ ఉన్నారు.

సర్వేల్‌లో ఉచిత వైద్య శిబిరం

మండలంలోని సర్వేల్‌లో హండ్రెడ్ ఫర్ హండ్రెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కామినేని ఆస్పత్రి, త్రినేత్రాలయ కంటి ఆస్పత్రుల ఆధ్వర్యంలో 245 మందికి బీపీ, షుగర్, కంటి, దంత పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సతీష్‌కుమార్, వైద్యులు విజయ్‌భాస్కర్, సందీప్‌రెడ్డి, చైతన్య, మురళీమనోహర్, రమేష్, సత్యనారాయణ, అరవింద్, నిఖిల్, ఫౌండేషన్ ప్రతినిధి రాంబాబు పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

చౌటుప్పల్ : చౌటుప్పల్ – వలిగొండ రోడ్‌లో జైకేసారం వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరుతూ శనివారం ఆర్డీఓ కార్యాలయ డీఏఓ సోమయ్యకు టీమాస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. 18 నెలలు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, వెంకటేశం, అనిల్, దయాకర్, శివకుమార్, మధుకృష్ణ, జహంగీర్, జంగయ్య, శ్రీకాంత్ ఉన్నారు.

'మానవ విలువలు పడిపోతున్నాయి'

చౌటుప్పల్ : సమాజంలో మానవీయ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయని హాస్యనటుడు సుబ్రహ్మణ్యం అన్నారు. మండలంలోని తంగడపల్లి గ్రామ ఉన్నత పాఠశాలకు దాతలు సమకూర్చిన స్టీల్ వాటర్ డబ్బాలను శనివారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ విలువలను పాఠశాల స్థాయి నుంచి పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో నటుడు గుండు సుదర్శన్, సర్పంచ్ ఎం.దయాకరాచారి, ప్రధానోపాధ్యాయుడు బి. రవీందర్, సంకా మోహనకృష్ణ, మోహన్‌రావు, ఎం.సత్తయ్య, రామేశ్వరి, శ్రీరాములు, కేఆర్.మాధవరెడ్డి, కృష్ణారెడ్డి, మాధవి, శ్వేత, మంజుల, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.



వాటర్‌క్యాన్లు అందజేస్తున్న దాతలు

చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి

చౌటుప్పల్ : చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని టీమాస్ జిల్లా కన్వీనర్ కె.మల్లేశం కోరారు. మండలంలోని కొయ్యలగూడెంలో శనివారం టీమాస్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల కోసం కాకుండా నిజంగా చేనేత పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకలు అవ్వారు గోవర్దన్, గోశిక స్వామి, వెంకటేశ్, శ్రీనివాస్, భిక్షపతి, నర్సింహ, భిక్షం ఉన్నారు.

కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం

రామన్నపేట : సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శనివారం మండలంలోని ఇంద్రపాలనగరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి సామాజికవర్గానికి మేలు చేసేందుకు ప్ర భుత్వం ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అంతకుముం దు ప్రధాన కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు పూస బాలకిషన్, గంగుల వెంకటరాజిరెడ్డి, పూస బాలనర్సింహ, కక్కిరేణి విజయ్‌కుమార్, మల్లం మల్లేశం, పెద్దగోని వెంకటేశం, మందడి గోపాల్‌రెడ్డి, పబ్బు రమేష్, గండు సత్యనారాయణ, సత్తయ్య, కేస కిరణ్, బొప్పని నగేష్, మల్లం శివ, లింగారెడ్డి, మల్లేశం, నరేష్, మత్స్యగిరి ఉన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీరేశం

నైపుణ్యం పెంపొందించుకోవాలి

చౌటుప్పల్ : నైపుణ్యత పెంపొందించుకుంటే విద్యార్థులకు అవకాశాలు వస్తాయని జేఎన్‌టీయూ ఇవాలుయేషన్ విభాగం ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ వి. కామాక్షిప్రసాద్ సూచించారు. మండల పరిధిలోని దండుమల్కాపురంలో గల అశోకా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ ఐటీ అండ్ ప్లేస్‌మెంట్ డివైజ్ అనే అంశంపై జాతీయ స్థాయిలో విద్యార్థులకు సదస్సు నిరహించారు. ఈ సదస్సుకు హాజరైన ఆమె మాట్లాడుతూ ముందు నుంచి గొప్ప లక్ష్యం ఉంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. కార్యక్రమంలో అసెన్చర్ ఇన్నోవేషన్ కంపెనీ ఉపాధ్యక్షుడు మదన్‌కుమార్ శ్రీవాత్సవన్, మేనేజర్ గురుప్రసాద్, కళాశాల సెక్రటరీ హరీష్, జాయింట్ సెక్రటరీ అర్జున్, డైరెక్టర్ నాగార్జున ఉన్నారు.



లోకల్ వాయిస్

గ్రామ పంచాయతీలుగా మార్చాలి



సంస్థాన్‌నారాయణపురం : తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలి. గ్రామపంచాయతీల ఏర్పాటుతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుంది. వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లోపే తండాలను పంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించాలి.

– లచ్చిరాం, బోటుమీదితండా

మిగతా జోన్ వార్తలు 12వ పేజీలో


సాక్షి
యాదాద్రి భువనగిరి
ఆదివారం | జనవరి | 7 | 2018

వెండితెర



2 కంట్రీస్ : అంజిరెడ్డి
ఎంసీఏ : శ్రీనివాస

అలసత్వం వహిస్తే చర్యలు

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్

మోత్కూరు : విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానికంగా ఎంపీపీ ఓర్సు లక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. బ్యాంక్ రుణాల యూనిట్ల ఎంపికలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. ఇనాం భూములను అమ్ముకునే హక్కు లబ్ధిదారులకు లేదని, కొనుగోలు చేసే వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరాతో బోరుబావుల్లో నీరు అడుగంటిపోతుందని, ఎంపీటీసీలు సూరారం యాదగిరి, బొమ్మగాని అంజమ్మలు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల సాగు భూమి పంపిణీ జరగడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు చింతల వరలక్ష్మీ సభ దృష్టికి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిశోర్

తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్ రెడ్డి, మోత్కూరు సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డైరెక్టర్ జె.కృష్ణమూర్తి, మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మోత్కూరు, అడ్డగూడూర్ తహసీల్దార్లు జి.దశరథ, జ్యోతి, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ

చౌటుప్పల్ : సామాజిక కార్యకర్త తాళ్ల యాదగిరి రూపొందించిన 'ఆరుబయట మలవిసర్జన వద్దు – మరుగుదొడ్డి నిర్మించుకుందాం' అనే కరపత్రాలను శనివారం పీపల్‌పహాడ్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం యాదగిరమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎర్ర అంజయ్య, సిలువేరు నరేష్, వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, రమేష్, హన్మంతు, బిక్కునాయక్, ఆంజనేయులు, రామలింగయ్య పాల్గొన్నారు.

సావిత్రీబాయి పూలే జయంతి

చౌటుప్పల్ : మండలంలోని ఆరెగూడెంలో శుక్రవారం రాత్రి సావిత్రీబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగరాజురెడ్డి, శంకర్‌రెడ్డి, జంగయ్య, ఉమ, స్వామి, అంజయ్య, శంకరయ్య, రమేష్, వెంకటేశం, భిక్షమయ్య, కిష్టయ్య, రజనీకాంత్ పాల్గొన్నారు.

కనీస వేతనాలివ్వాలి

సంస్థాన్‌నారాయణపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీంవర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని సీఐటీయూ నాయకుడు నర్సిరెడ్డి కోరారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన స్కీం వర్కర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో స్వరూప, అమృత, లక్ష్మమ్మ, అరుణ, మంజుల, కౌసల్య, ముత్తమ్మ, మంజుల, సంతోష్ పాల్గొన్నారు.

12నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

రామన్నపేట : సంక్రాంతి సందర్భంగా ఈనెల 12, 13, 14 తేదీల్లో రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ–డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జంపాల గిరిబాబు, కానుకుంట్ల ఉప్పలయ్యలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.15వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10వేలు, తృతీయ బహుమతిగా రూ.5వేలతోపాటు షీల్డ్‌లను అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన దలచినవారు ఈనెల 10వ తేదీలోపు పేరు నమోదు చేయించుకోవాలని.. వివరాలకు 90101 95302, 9640 543810, 97051 15995 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..



మాట్లాడుతున్న ఆర్డీఓ

చౌటుప్పల్ : పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ ఎస్.సూరజ్‌కుమార్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న పంతంగి, లింగోజిగూడెం గ్రామాల రైతులతో శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భూసేకరణలో భాగంగా ప్రభుత్వం చెల్లించే పరిహారం వివరాలపై రైతులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని లింగోజిగూడెం, పంతంగి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంత ధర చెల్లించలేదని ఆర్డీఓ చెప్పడంతో భూములు ఇచ్చేందుకు కుదరదని తేల్చి చెప్పారు. దండుమల్కాపురంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ప్రభుత్వమే సుమారు రూ. 12 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నప్పుడు, తమ పట్టా భూములకు ఎందుకు విలువ పెంచరని ప్రశ్నించారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ షేక్ అహ్మద్, రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరికలు



కాంగ్రెస్‌లో చేరుతున్న ఆటో యూనియన్ కార్మికులు

మోత్కూరు : మండల కేంద్రానికి చెందిన పలువురు ఆటో యూనియన్ కార్మికులు శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్రుగౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఆటో యూనియన్ అధ్యక్షుడు వల్లందాసు గణేష్, ఉపాధ్యక్షుడు డెంకల నర్సింహ, కోశాధికారి అన్నెబోయిన వెంకన్నలతో పాటు పలువురు కార్మికులు ఉన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు అన్నెపు పద్మ, నాయకులు కుర్మిళ్ల నర్సింహ, అండెం వెంకట్‌రెడ్డి, కొలిపాక మత్స్యగిరి, మందుల సురేష్, గుండు శ్రీను, అన్నెపు నర్సింహ, సతీష్, అంబేద్కర్, భాస్కర్ ఉన్నారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన



మాట్లాడుతున్న గుండు మల్లయ్య

చౌటుప్పల్ : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మల్లయ్య, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బోయ రామచంద్రం అన్నారు. మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. మంద కృష్ణ మాదిగను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, తాళ్లసింగారం సర్పంచ్ సుర్వి నర్సింహ, నాయకులు ఎం.నర్సింహ, బి.లింగస్వామి, బోయ లింగస్వామి, వెంకటేశం, వెంకట్, ఆనంద్, మదన్‌రెడ్డి పాల్గొన్నారు.

ముగ్గురు పేద విద్యార్థులకు ఉచిత విద్య



రామన్నపేట : మండల కేంద్రంలోని వివేకానంద హైస్కూల్‌లో ప్రీ ప్రైమరీలో ప్రతి విద్యా సంవత్సరం ముగ్గురు విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీల కిరణ్మయి తెలిపారు. శనివారం పాఠశాల వ్యవస్థాపకుడు తిరుగుల మల్లికార్జున్ తండ్రి లక్ష్మయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మయ్య స్మారకార్థం ముగ్గురు పేద విద్యార్థులను లాటరీ పద్ధతిన ఎంపి చేసి ఉచిత విద్య అందిస్తామన్నారు. 2018 – 19 సంవత్సరానికిగానూ నర్సరీలో ఆవుల ముఖేశ్ యూకేజీలో తాళ్లపల్లి సాయితేజ, యూకేజీలో పొగాకు భరత్‌లు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అస్మా, ముబీన్, బాబు, నాగరాజు, స్వామి, రేణుక, నర్సింహ, మల్లేష్, ఫర్హానా, పూనం, సుధారాణి, కళావతి, వినోద, స్వప్న, శాంతి, శిరీష, అనిత, రాజేశ్వరి, సునీత ఉన్నారు.

Zone Guide

నేడు ప్రజ్ఞా పాటవ పోటీలు

చౌటుప్పల్ : వివేకానంద జయంతిని పురస్కరించుకొని పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ప్రజ్ఞా పాటవ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు గోశిక బాలనర్సింహ, ప్రధాన కార్యదర్శి హరికృష్ణలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు జరుగుతాయన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

మోత్కూరు : మండల కేంద్రంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ రవీందర్‌నాయక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల పనుల వల్ల వెంకటేశ్వర, పద్మశాలీ, డ్రైవర్స్ కాలనీల్లో, రాజన్నగూడెంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా శ్యాం



నియామకపత్రం ఇస్తున్న లక్ష్మణ్

రామన్నపేట : బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా రామన్నపేటకు చెందిన ఏలూరి శ్యాంను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామకపత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అందజేశారు. ఈ సందర్భంగా భరత్‌గౌడ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏబీవీపీ టెక్నికల్ భాగ్ కన్వీనర్‌గా అజయ్



చౌటుప్పల్ : ఏబీవీపీ చౌటుప్పల్ టెక్నికల్ భాగ్ కన్వీనర్‌గా మండల కేంద్రానికి చెందిన మారగోని అజయ్‌కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 5న నల్లగొండలో నిర్వహించిన నల్లగొండ విభాగ్ సంఘటన కార్యదర్శి సమక్షంలో అజయ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. అజయ్ నియామకం పట్ల వంశీ, శశికుమార్, దుర్గయ్య, పరమేష్, మల్లికార్జున్‌రెడ్డి, ఉమారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకటేశం నియామకం

చౌటుప్పల్ : తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన కడవేరు వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవానీప్రసాద్ నియామక ఉత్తర్వులు అందజేశారు.

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వాలి



దుప్పట్లను పంపిణీ చేస్తున్న ఎంపీపీ బుజ్జి

సంస్థాన్‌నారాయణపురం : మారుమూల ప్రాంతాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలని ఎంపీపీ బుజ్జి సూచించారు. 'మా పల్లె తల్లి పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా మానవత్వం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని డాకు తండా, రాధానగర్‌తండాల్లో శనివారం గిరిజనులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గట్టు శంకర్, సర్పంచ్ బచ్చనగోని దేవేందర్, ఎంపీటీసీ ఆత్కూరి స్వప్న రాములు, గట్టు గిరి, నానూ, బాలకృష్ణ, రహీంషరీఫ్ పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి



వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

అడ్డగూడూరు : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని పలువురు జర్నలిస్టులు శనివారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.